GOVERNMENT ORIENTAL MANUSCRIPT LIBRARY
INDEXING FOR TELUGU MANUSCRIPT

Sl. No.	Particulars	Details
1	Language	TELUGU
2	Material	Leaf Mss.
3	Bundle Number	TEL B 0521
4	Work Number	R 2106
5	Page No (From... To)	1 to 141
6	Name of the Work	BHASKARA RAMAYANAMU
7	Subject	RAMAYANAMU

భాస్కర రామాయణము R.2106
(అరణ్య)

[illegible] రాముడు ॥ [illegible] ॥ [illegible]
[illegible] | [illegible] ॥ [illegible] ॥ [illegible]
[illegible] | [illegible]   శ్రీ [illegible] ॥ [illegible] ॥ [illegible]
[illegible]
[illegible]
[illegible] | [illegible]

౬

... పుత్రైన ... పుష్పాం ... వానర ... మొప్పె నరదంబు

... చుక్క ... వేంకట ... లు

... మమ్మెందుగా|| ఉ|| ... శౌనా|| ... వానిం జూచి

... నసాం ... పై వైచు ... వానిం

... మునఁ ... పిరికె ... డెం

... పడక ... పనే| ... వెంటఁ

... పడె ... నా ... గా ...

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible] అతిరథుండు [illegible] ఫలంబులనడిపించును। మోహ [illegible]

[illegible] దానవబలంబు [illegible] లక్ష్మీ [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

పం క్తులు గూడ వ్రేప డెలుబు [illegible] నెన్ని కారా॥ అ [illegible] మారడు డ ఘనుడు ండు ంకెంవి గి [illegible] స ఖు। [illegible] వి డ వి [illegible] మె ఘు నే [illegible] వ [illegible] వాస ం ఖు డరె। [illegible] ంగని వె వె వె ఘు
[illegible] నర్తు [illegible] వ రుండ్రు [illegible] ంకూ యు వ [illegible] దె నఘు ఘుం డె ర డె ర ం క్షల్లం ం ఖు లనె॥ అ॥ [illegible] ం గ వ్రం డా కఘువ డె లం [illegible] వ్యైకవైవె వె వ న। యు [illegible] క డ దె ఘు [illegible]
గు యు ఘు లున్నె బడి సుస్త గూ ం. గ ఘు। నెన్న క వి [illegible] డెవెయుడఘు ఖివి కి డా. వ గ వ్వ క పా ం కొం [illegible]। శక్త సులనె వ శిం ఢల ఖు [illegible] క్త యు వా ర గ [illegible] శి వం ఢుఘునె॥ [illegible] రు స్వా గె డి
ఖా [illegible] తమున్న [illegible] వివు లశిలా వాంత్తి విరు [illegible] డయునా క డి ఖి వ్వై డ న ఫ [illegible] క వి క ం ఖు లా ఘున వ్వై సు గ డ [illegible] యు నివ డ ఘు యు। వి వ్రు లు సు డి వ డ [illegible] దుయు ఘు బర
[illegible] ం వి యు గుదె ఘు వై వి న న వి [illegible] డు। ని మె [illegible] క నె [illegible] వై ఖ డి డు ఘు నె డా వ కిర వెు గి యుయుకఖు లకె। ఘు ఖా యు [illegible] దాంచలు ఘారి కివె। డా ం ఢయున వా ని ని గ క డ [illegible]
[illegible] కి। కిలి వా ా డెం ఖునె నెవి [illegible] ం ఘు క వఘుల। వెచి యు వ గ్గు లంగ [illegible] న క కి ం వ రావి డ ఘు ఘు॥ వ॥ యుయు ఘ [illegible] ం డు వడి న వా ం డ కె డు [illegible] నవ వ ఘు [illegible]

[illegible] యున్న గ [illegible] సు లు [illegible] యు నే॥ మ॥ మర గా రా [illegible] గ రాక పై । [illegible] దా [illegible] మల [illegible] గ [illegible]
మలం జేయుగ [illegible] ము లు [illegible] దివ్య [illegible] యు నే॥ [illegible] వారి యుర గ [illegible] యు ను ॥ వ॥ మ [illegible]
ము దేవుగ [illegible] యుపై ధర ము దారు [illegible] ము [illegible] మ లు [illegible] గ [illegible] దు॥ [illegible] ము గ [illegible]
[illegible] ను॥ [illegible] ల ముపి [illegible] గ పా ను [illegible] గం [illegible] ను । [illegible] ంచు [illegible] చేసినదెం [illegible] పారం [illegible] దాం [illegible] ను॥ ౯॥
[illegible] యుతం ఖ లు । [illegible] ధను [illegible] యుంచు ము [illegible] శివ [illegible] యు [illegible] లం । [illegible] సను ॥ వ॥ [illegible] ంచు
ను [illegible] ను [illegible] యుర దుమ వే [illegible] లు [illegible] యు [illegible] ము [illegible] లు లా [illegible] ము [illegible] పు [illegible] లు [illegible] వ [illegible]

[illegible] సవ [illegible] షరి దవిరా [illegible] లంబునను [illegible]
[illegible] నులోకంబు [illegible] లవాం [illegible]
[illegible] యుం దలంగ కలంకారం గోపురంబులు గడచిన చెనెన [illegible] || [illegible] || [illegible] యులు లంయులు [illegible]
[illegible] చరుయును || [illegible] || వల్మీకములు వారి వివిధా [illegible] యుద్ధంబు [illegible]
[illegible] నందు మరియు || [illegible] || [illegible] బ్రహ్మ [illegible] వెలయంబు [illegible] వంగమా [illegible]
[illegible] || [illegible] || [illegible]
[illegible] యుంగవు యు [illegible] విధి [illegible] పరా । మాం [illegible]

[illegible] ఇంద్ర [illegible] [illegible] ఉక్తి [illegible] నము [illegible] తడి యుసు చి (శ్రీ) హోవారిం (ద) జెరుబా [illegible] గిన వారు [illegible] [illegible]

[illegible] వారి నంత దెకము [illegible] వె నుచు యశి [illegible] వాడవెని నటియు ॥ ౫ ॥ వెస ఖూని వారకం బు శివ । (ప్రి) సమాగా [illegible] [illegible]

[illegible] ఘనవర [illegible] ॥ ౬ ॥ [illegible] యోరా [illegible] వెవెని వెవెర టడి లో । నే చిన వేం తం బాక ఋము । నీవం క ముదా [illegible] [illegible]

[illegible] వడి వై నసే [illegible] వడి । నె ఉ శించిన యు [illegible] ॥ వ ॥ అసు మన్నే [illegible] [illegible]

[illegible] నా [illegible] కావుటుం [illegible] ము నా స్తా నం బువెడ [illegible] యొగం బున బలా [illegible] యు [illegible]

[illegible] [illegible] (ప్రి) [illegible] [illegible]

[illegible] [illegible] బులనే [illegible] [illegible]

గాక యుదువడిపదనె॥ వ॥ యుధుబంధమొనెడ్డ నర [illegible] నదంబు దన్నం గ్లి నంగతుం గవి చెప్పె దుప డిఖాదుము [illegible] గం బునె యుం గగనన్న దే బుగ్న నవమ
శ్రీంచె యోనా నె౦ శి నం దనొల నృభిదం దనదూరద్రక్రం బు గ్రాంగ వసి గదుదంవలంబు ననం గిన స్నాభిన్నం బున్న యుమ నీతం దుంద సృగా రవింప నా॥క॥ అ [illegible] ము నా గా [illegible]
ముళ్ళ గప్పి శశిరం బుదాం యుశ్రం తనె నిగా౦ [illegible] చెప్పి దగి ఖలో వన్ని వహ ము। నై చెప్పి దు కున నవి వా౦ గన్న వాం [illegible] ము దొర దన॥క॥ ఘావల్ల ఘ దురు నీ ఘమ। [illegible]
యూచె పదద నాపినె పొగు దుని దాని డప్ప వడు యుధు గావించి పి। గావున దశరధు నిదూరు గా నినుతల దుగ॥ ఆ॥ నావినివెన దేయుదు మునంబున్న సంతస మంది [illegible]
వమొడవరబంపరాక నృసువధింపగ దీపు నవు సైవమా। డి [illegible] బు ఘ్లు వనాదెంచి పి గా నజాయుం బవ నవ మను నై। గా [illegible] మంచు నెయున్న మొసగెన దగవి [illegible]
[illegible] యెన్న॥ సి॥ తలశిలాపాశాయుదెత [illegible] వే వమ యుసిం వక్ష [illegible] దం బుయు వెలగ నమరి। కెలికి లంక వాకిళ్ల కువడి వారశారావ [illegible] వమునకు।

౧౬

న దిబ్బలు ఘ ఘ జేముల ద్విన రాం [illegible] నీ కరము ల కన్నె | [illegible] ఘన వారు [illegible] ంతుల ల మునుపే హో హరి [illegible] వ తనూలు లు దా చల్లె ధర్మ ఘలు [illegible] బంగ తే బలి మున్న [illegible]
యుం కే నెన్నాల మ తను డ | నె వెలుం [illegible] దిపు నేపు గా రి చిక్క [illegible] భూత తృప్తి యం తను భువనే వ [illegible] ॥ క ॥ రా వ యు ని కెల [illegible] కొగ యునె | [illegible] వం గా ద శరథ న కు బుద్దె సర ఘరా [illegible] నా వని వి థు వ ప నే వె [illegible] వె దే [illegible]
బిన దక్క సుల దర్శ [illegible] ॥ క ॥ అనాథ తను [illegible] తను దీ రతు మం పలయు [illegible] కయు గ [illegible] నేచుడు వాం | దినే నమగు వైన తే యుని మ వాలి బల శ్ర దిదల ం దు వె ం దన నే | యయు న కలు దు పు [illegible] వి ల ల్లి లు న
పం తుం రక్కనే | [illegible] న కనే [illegible] ర హ ం కం [illegible] ఖమ హో నవి ర [illegible] వా ॥ వ ॥ అనుమునిద్యు వం థ బోవన [illegible] ం [illegible] శిం గి లవి యా [illegible] ర దిం పు మ [illegible] వు ం దం రే వాన [illegible] ం
ఉ [illegible] ం శర భువ కుం యు పన బి వాని జన్మనం ఘన ధావిం చి సు ప [illegible] ం త లం చిక దు [illegible] న ము [illegible] ం బు నే [illegible] ం బు నే [illegible] ం బు న నుం డి ॥ సీ ॥ కు ప్పిం [illegible] కి న కు ం వ్చి ని వ డి గె
ం దె స సా [illegible] పడి వె వ బి యు బ డ గ | నె గ యు సూ : [illegible] నవా ని తె గ సి తో [illegible] న ద [illegible] ల [illegible] వ ర న [illegible] నె రకు ఉ [illegible] ం ము [illegible] న గ డ వె [illegible] నె దు వా రా సు లు నె దు వు లా [illegible]
చు బ వివి నే [illegible] ం [illegible] లు తు రే గా ం వు వల యు ం [illegible] గా ం డ యు వవ రి కి దు రా లు రు శర త ము లు వ [illegible] ం వ [illegible] ం రు కో ఎ శ | [illegible] వ గ గ [illegible] ని నేరు రు తె [illegible] | శ [illegible] వే [illegible] ం [illegible] వి [illegible] న [illegible]
రి వా ం త్తె రం గు రు గు న విన వే ం గ వి [illegible] ॥ క ॥ అయు దు గ ఉ డ నె రె క్క ల | వ ము [illegible] దు రా ం ర ము న నె రి గ [illegible] వె [illegible] ఘ [illegible] లా [illegible]

వరి హేరంబగం శ్రీ ముసవెవరి । శశక ముసగ య్యు పయ్యు నింత నాని కశి కృ। మునృ్న చేరి నే నరి శరం వెవ్వ ము డి నవి దా॥ ౬॥ జనవరు వా మ నరు ను వ ... ల్గు ... ల ... వ్వి రా ... తై
ఉవి ఉ ఉధ్ నె ము నరిం చి (రి) వి (శ్రీ) యు। రు న గా య నం ఉ గ్ న వా. రు దా రిం యు గ ము న న్నే॥ ౭॥ కర స వా (స్తు) ం యు రున సూ డి కా వునే వి థన్ । బా ంప్పి ముదా న్న యు వళ సల సర్వ ఉ ... వి రు।
జా వ రి మా ము వె శ్ర్నె లక న్చి చి నికిచ్చి । ము రు రు సుం । రి న వ రు శ్ర ర ా ము ం ఉ వి వా॥ ౮॥ స గ్స ర ఉ సూ జు ల ళ్స్తం। ఉ గ న రు వ । రి వెవ్వి రం వ్లు పా రి వ న ము ...
రు గ్రి కపి ఉ ఉ రు వె వె ని న । వ గ రాం జు వ్వు జు ఉ వి । . . స్లు వెధ్ దావి॥ ౯॥ సూ రు ను గాం యు ల ళ్వి రు సజ్జూరి రూ యు సూ డు ధి రిం చి ఉగ్ర । ము వె । సూ డు రవి ం ... ంప
ల రు మం జా (రి) యుం ప గ జ్జా లు దే వి రున్ । వా. రు వి న్నె వ నె వ రి శ వ గ స నిము బా వ ము శరం వ రి ం రు వై । నా రు వి శ్రీ వ థి మన్ రు వ నం బి త్తి వగ న్ । ము న్నే యు వా. రు వి సూ॥ సి॥ గ శ్లో
న ం యు శ్రీ శ ము న గా యు (త్రి) కి ఖ వం (శ్రీ) వి వ నం (శ్రీ) ల య్యు రి న యు వె వి ల న జు వు శ్రీ లం యు న న గ్రా మొ సూ ము న దా యు వ రు వి లా పు గ్ లు సశ సవ్ శి శ జా గ్రా (శ్రీ) నివం యు గ శ ము

౧౭

[illegible] ॥౧౫॥ [illegible]

[illegible] ॥౧౬॥ [illegible]

[illegible]

[illegible] గోపన్ని మహాత్మ్యకమందు లవము చెలుగ। పత్ని [illegible] దుల కెంపు వాలాకోక రుచిస్తెంపు। గదవరాం [illegible] రమన్న [illegible] ॥ కే॥ [illegible]
కబపుంగప। అప్పు కుపడి చూడనప్ప వరిపడ [illegible] నెచుపుచు (ప్ర) దక్కి గామ గా। వన్నిని లపియన్న శేం (ష) [illegible] ॥ కా॥ దివాడేవవిహారం బుగానబ [illegible]
యూవిస్తాంరుప్రిహాంవినాడుపుఖుఖుష్ట [illegible] ంబుసా [illegible] కూసునన। [illegible] లుచేఖుపావిం వాంనిఖుస్తా నకావ ప్రన్ననే। స్నావింపం దగురగాక్కని [illegible] గుసైబం [illegible]
[illegible] శివా కియుప దీయుష్ఠం [illegible] వేతింం [illegible] ంచువా. చై ఖులు నిచెా॥ ఫి॥ యవపునిదొక్కి [illegible] జాగము లుపన్నా నవిఘు గన్న పత్రు మమరు। నవపనియుశు నసం [illegible]
[illegible] అకం [illegible] (కాన) యం [illegible] । నె వప నీ చే [illegible] వెాడు [illegible] గహాకరవాల శంఖచక్రములు మెరయు। యశ్వ నియుం (ఘి) ముస్నెచిపాప వులు [illegible] గబు [illegible]
గం గ్ర బాలు చు। నయ్యు పరమపు [illegible] నారా [illegible] । [illegible] ండలీకేనయెనఘు జాగక యునె। చిన్న యా. [illegible] పారి [illegible] గరవు నిను [illegible] పరబ్రహ్మలవు నను లు [illegible] ॥ కే॥

శక్తి మాంసభక్షులు। ఘోరులు వివిధయుద్ధ విశేషము తీవ్రపుత్రి దేవుడు॥ వ॥ ఆనిచట్లుం గపినాథుడిట్లని రామునకు విభీషణుడు వివరింప గొనిక్షిప్రంబు నందుడు. గుణసేన కుమార [illegible] ధాన్యమాలి పౌత్రుడు [illegible] విశేష రావణు

బు యొక్కటి సైన్యంబు ఖండ్ యుద్ధము నం। తన యాగములం విభీషణుడు ఘనుండని యుద్ధమున కథాతిర్ ముఖం డెదిరి వర్తనుడు॥ వ॥ అని వచ్చి నిశాచరుండు నుమించి వానులు గనుంగొని। ముసలుని [illegible] మూలరాణు రల తెరలగ తు

ముడు। గురుం బాక్షును నిచ్చి దాని విశాలపుర దమ్ములగు వ. శరులు సూరలనిచ్చి నాగపాశంబులు బంధించిన దమ్ములు సోకిన దా [illegible] ని సుర గు ఘుండు డిప్పెం [illegible] ం దం బు [illegible] ం దుర్గమంబు

ముక్తులం బాణ వులం గుణమును చెంది నాగంబుల కం। సూర్యకు ముత్తు ంబు సడ్డి తఘాతంబున వేం ద్రుష్టి గూడ శరతంబుల యుం డు। విక లసా వ గర్వ సంఘాత సంబోధి వికరు నాసల సెడి దె

షక్ ంబులగ బహుళిగ్గి గిరి క్ష్మాతలంబు ం దు నమోఘనం వుత్తుకుహనిన పుణ్యనిక్కం బనిమునుధి గారవం బు నవు చునం ద వి। క్షం విం మ నమ్మయం బు నెం తృవ వ త్రాంత్రం బం [illegible]

సం ముసు రం బు సనే సుదిమ దా బోట చెం బు ఉయుపాంభైమం దారకి నిర్ణం బు న నం డేవి పసి వు ం గ పుం దు॥ సీ॥ చంపాని యుద్ధరావణ. నచెం దం విదిసిదుచెం తెప్పి దిగెలువ గు వాణ గాం బి నము

ముడుం। ప్రతి విపిత్రం సొం దంతళ కకిరుం కంజా ద్ధీరా ఘ ర ము భైన త్రుం వ్వేసూర్య త్రి ముబుముకయ। కరనళు వం డి శారకవిచ్చెని సోకిలకే ఉర్కటి ప్రోకవికశె త్రెజిపవిరిగ్గి। వృషముతి ధాళి దన పురస్సై ది [illegible]

రిండుగ్గా|| ప్రేంఖడెరుం మొరెని వస్తుధాసుర సోక్కవియాబ బంధుని| బబంచనము బాసినం ఠనేవుబా రయుడు భాసు ఖుక్కె నగాం ముక్క| శ్రీ ంధకునే: గుణా[illegible]పలు కుచ్చె [illegible] దుశివ్వ సు పాన్ని షే గాగె|| ౯|| యాంకసేన యయ[illegible]
భాసా ఖులు| క్షితిన లారి నకొ శక్తి కిసింవి దిబూతుం| వాశిత్తనేడు మదిత్రియు గ| క్షితిన దైవము నలగచువ జెల్లు నెమాకొసా|| ౯|| అనుమనిలప్పి ఏప్ప సకెల యయా థాదిప హెలు| యూంకనంబుల బాష్ప ధారారా
లఖ్ఖు| లగు మపదిష్టపపుడు దెళ్ల నయ్యే (వా) తె| మంచు దాబిగం గ (వా)యుప్పవ్రుమ లొకరసో|| ౯|| అచుమ మవిక్షిరుళ్లు ంచుగ వాపాశ్రోత్రా సన్నావు ఘంబునం ఠ ఠియప్పెళ్ళ సూంబుగ్ర ఠకు జ్ఞా ఠి యుంచుమ
కన్నంబూరి చూర ష్ట్రుపిర (తు) జ్జాతుండ సుకలం కునం బడవచెరవకం ఊనవనె యంగత్రి నాఠివారించుమునయ్యే గవకులనవనగలం గిహలంగు కుంఠ న[illegible] సుదారాళ్ళి లడ్డె కపంబు
చలగ్రొఖ్ఖనం| రాముడ ఘాపంబు నక్కుంభుసుతెంచి (గి) ప్రంగనతిగ్గా ఠి|| ౯|| తారలు ఖ్ఖుదామువిడు మడు| వెరవె ఫయుశోకములకు వెళయుగు నేమా| పృథ్రాంబునకు| తప్పిగం దుఖ్ఖు గాక
దులుకనంగ దుండియ నిథాన్నె|| ౯|| ఋదిగ్గాకు మగునైన యుడుమ దు రాఘువయుర గాస్త్రబుక్షు దైయునాపాలు| మాయుగ్రసని[illegible]నక్కింపిగ [illegible] యావిరి నేమలకుండ నలయు| యారాత్రి[illegible] నెనమాప్ప నెవు నడెన గొటుప
ఋవ్రు యదిక్కగ వాళి| ఋపవిరి బిసెక యం (త) బి (త్ర) వ ఘాసవాడం బు గాని కావ చులనెల్లి| (ప్ర) లయు పవనం[illegible]ల్లి లా (భ్య) పవివాళి| నల్లి రా యుమనేపింక్షమ [illegible] ము| ము[illegible] మ్మ [illegible] భులు

ఆశ్రయించా యుక్తము లేను దినం బు నీ రాములకు శిలగా నత్తింపను రవర్తి। వనవాసము లక్ష్మణుడు పల్ల లం బు యుద్ధాని యే ఘోర ధను పె నె నె హానె ౦ త్ర నె వి వచ్చి శిప
౧౩ లక్ష్మణావసాయ లము నస్త్రాలమువెదవి। విశిఖల్ల దం బు తవెదుబు నెపుత్తు దశాస్త్రి దా॥ గినె మె నొన భూశి భర్ణింగి। దూరావి వినా బోయు రూలం కప రక్ర యు నతన్రా వా తాము వము నాం. వా. డ। నైనె దియ్య
వైనమింక నెను దం బడి యూవి కారణ మున నని ఝగా బుపడెద॥ ౯॥ (పో) నసమపైనె లక్ష్మణు [illegible]॥ (పో) గురం బు బు లెనెని సీత పని యేం తుంబ కినా। (పో) మువె। యుకి యే యుకి। వా నూ నన
౧౮ దివి వారి ధార మునా వక్రినను॥ వ॥ ఆశ విరోధి పం ని ధి। (వి) యానను ఝము నిల్చి యం డం బి నె న। యేశ్వ సౌనె యం శె॥ గు వా డున ద దమ్ము బు దయ్యల నన్ను ఝవా వి యె। మొక్క మము చ శెస్తు బాం
యుగడిన నావి లక్ష్మణు దెలశా. యు నె। వా కతవు దు వమ్ము తెవిని నెను పత్త ర దేవుని యుద్ధ వారి కిని॥ గి॥ యునను వడినన వచ్చి వింక్తి నమె దు విపెల గివినన గివద్ది నైనె। దురను నె సమి బు (దు) మా బా
శేవా దన యి। వే యుద్ధుడవి వరల శెప్పు వలెను॥ ఆని నరుగి వా ము లంగ నుం గా ని॥ కం॥ యేనొ రాక్ష పాప ము శెద యు గానె పొర నయున ఝునసం। దే సొం శస్త్ర యు తె యు నం వ వడి యానె వివి తు వా వా
నెశం। శా వారి దక్కి నా వ్యాస్తి రా త్రి ము యు ని శారదు ం బు గానె యయు తా। త్రి నె నా వా నెవింయనిద్ధు విలు రా. దుంబి కై నింకే మనలై॥ ఆ॥ అం ధ [illegible] నెన [illegible] యం వ [illegible] నునన. స్తి

యునరియున్నెనమునని రి। మమ తు యుశివశిల్పా ముఖ వసవింద కే తిని। యుతులరుంధ తిమెుదవెనసిము ల నారసు। నీవట్టి విపెన యునునెష్ట యెుల్ల వారి। వాకవి [illegible] ప్పి బూచితే
న్నపుత్రీశ్వా ॥వ॥ ఆనునువిలక్ష్మీంపంద గువాక్యంబుల శ్లోకంబువార్థంపంచలంచి (తి) జుడయుద్దేవి నుద్దేశించి ॥వ॥ వియువగ సుంగొనంగ శపతివక్త్రము వెవివరియు శెవ (పే) గా ముత్రే। చాల గీననం
గ్రకాంతురియు పాపపనాయకెప్పెనైనవ ముత్రే। నియువవ్రివారశెపూచుల బరీము భవీతలకంతా యుంతిదా। పరిదెసగంయజాం ఉనిశుభేష్టు రగాపి యులన్నీకంనెప్పు చును॥క॥
అంతియుకారిపుష్పకి తింతిరిభవలగు వ్రారవెక్కన జునదాక్షిందరియు గావునీనిషెయు। సంతోషము నీకొనారసుపదవ్వ ముచేలా॥ క॥ తెరుమరుంరివ్వుల నివేమురు। బూరురుకుం
గరితిమాహార్భనిమొ యునియు న్నా। రెకనితే ఖిరబుల హరి। నిరుప్పియుంగవట్టి యునన్న వితపులభ్యంగిన॥ ఆనుమంచగువాక్యంబుల శ్లోకంబువారి౦ళ్ళి। మరలనశ్లోకరాంతుంబునకుం
వార్థ నివసి తెుసంపత్త్రేయు పకుంచుచు క॥ సారివినవి తృ ముతనలెు। మెుయుక్కోనంచా నేదెుఖినిమెుయుక్కా నిష్ఠ। శ్రీనితునయునసర్వాతువష్టి। వైలక్ష్మ్య నాబు [illegible] దుల్లా పోలప్పుంద గుమన్న॥ సి॥

[illegible]

[illegible]

[illegible]

౨౩ [illegible]

[illegible]

[illegible]

౧౨౧

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible] (యాదవుల [illegible] వెలయు [illegible] ॥ అంతట సు(గ్రీ)వ [illegible])

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

౨౦

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

క(త్రి) గానుకం బు చలకి [illegible] యయుచ వచ్చి [illegible] శకు లు డకొ ట గా శ్రి డి మ గు మ ప మ నాడునై యుంటి డి క యయ వచ్చి తెం లు నా॥ గి॥ వా నకర కు ఘు [illegible] గములు। చరచి తక్క [illegible]
గాడిడు ల। నళిశి దేవుడే [illegible] వాసత ఖు ల యు లు। నాపి [illegible] ఒకరి ంపు మ నాం డికపు డు॥ ఛా॥ ముందర వన చరు లంచం ద [illegible] వెపడు మ నవా మ నా వెంగి మా వాచి। ఓక నిక్కో [illegible]
యుక్తు మున వి [illegible] వా పడు యు వ డు మ। [illegible] మూ చి శ్రీ మ నక్క తకై వత్తు విరియ్యు జ డిగి నా విశిఖ త్తి। [illegible] దనం యున్న కమోక్కా న్ని దేప యగ [illegible] యయాం తక్క గొాలు [illegible] నా వాడు।
[illegible] వా నా సన సత్తి [illegible] యా గ [illegible] గ నిదని వి నము డి విపే థ మన గ యు వ్వు వెతపు [illegible] యు గ ది మ్మా యుని [illegible] పి వా నమె [illegible] గ ఖ దు మ గా నా॥ నా॥ [illegible]
[illegible] కని [illegible] ంహ్మా ంచం ంయు నవా గి నా [illegible] వి యున్నె [illegible] వ నీ లం కె పై। [illegible] ం ఖడిరి లచిపి ంచ మ నా దున్నె [illegible] ంచర
[illegible] ం డ న్న ం డ న్నా దొనై॥ చే॥ వ వి క న నా న [illegible] నసు [illegible] వపు [illegible] మొకం డుచె సినన్నె వ ఖు వ్వి క ఖా వ నిం ద వ లపం ద గ ద య్యు లు
గా క నిమి వ్వై। [illegible] యయు తె మ్ము న్నె మ వి యయు [illegible] వె క [illegible] పా [illegible] తై। నిఖు వతి వా రి ఖ ంపచ గు నె [illegible] మునీ వె మ ం గ వె॥ క॥ సమ యమ మ గా వి వి [illegible] మ న ని

మేనా। విధివశమున సాంతమై కం యుగాదం పరం దమిం వ తమున వెశవశ చివిరిగిప డినయుతయ యుల కీ: వి గు వా తుసు। మొదలక దనం యునకై స్త్రీ గ్నా మ వానె లక్ష్మింగారు దు యు యు విదింబద్దు వా గాంభులకటవె
మనయుగానుమృకొనవాం విన్నని। ఆమెనాం భూపాతం యు లగునం కృగ రెయు యునగుడమున్నారుం గూని వలకుం వారిక్రాలం మ యుసూం విగిరి గం పావి రం యుయున్నా స్వవారుసు। నాబిల వాల విక్షేపం యు
లపుం ఖ్యా నిపుం యుం యుతై నూయుక్రోలయుహూలజాడి యువాడునని। మున్క్రవు లం యుయుమ్మదీప్ర కుం ఊనత్రయ కారుడ ప్రవారం గుంయు లతాకాలడరం మత్రవంరుం యులగునూడుం మస్మయ్యా దండం
యుయున్నె మత్రయుగాకమున్కొనవా కునని। యుప్రతిని ఫలకూవాగ దయారాపినవిసనాంశ్రకం యుయుపారయనంవి మృగం సమగుం జగశ్రీమయుకూస్తైశ కమయుం యు లన్ని పాండ్లో
దవంబ్బులు దుంభ్రునూచి రం బు రెయు ద్భు వారు నని। దయమ్ర యుమస్త్రికోవరిఖాగెం యునం శ్రీ పమమవమ్మలెర కదునిచరం పరలదయు మనంబదు నిష్మమ్మలపెస్నగూం మవారుసు। శ్రీంకబడి కోనిధిశకం
బవలం చంచిన్నిని ప్రభుత్వై యుకొంభవా యునిమ్మింకికిల యుష్యాంచిన దుమనమెరంగుమ యుకొయుంచాంరు యొవయువంయు యునం దక్రోగగు డివదుమమగుడం యుపయుంబదు వారుని। యురి రయునే

సైన్యంబుతోడ నేతెరంగుమెల్ల గొన్నాల్పు చెడు ఘోరదైత్యులు విరిగి పారె। లంకకు నేగ్రి త్రిదశాన్కి గొంకపడెను। మరియు యమ్మేఘనాధుండు మరుము। దంపవారణగాబించి వారణకొనెన నెల్ల। ముంచి [illegible]

మర్రియునా [illegible] టికె దెవతాసుర [illegible] గడిసెను। దెవతం డేసె చెపము నదము దోం। వాకెదెన శిం ఋషిశ్రేష్ఠ నిపు పౌ [illegible] మ్ము గానె సుగించి నెసుంచినారా। యకరముల లంత్రు లోపలన యత్రు వి నిత్రులనెక పె [illegible] రా। నె

తనేయయుపైనాల [illegible] శోష్టు పాదము వాడి వై ... వయునె॥ వ॥ ఆవుడు కవ్పులు కలప్పా వనొంనవయుసం ఘూరదుఖ్ఖి మారదనిరం దరవారి। ధారారడించు శంబుగారెన్యు యుం దార గు శరం

గొప్పయుగానని గాయవారుని। పొంగిగానూ గనిం ... బులలక్షి దంబుచెనం ఖ యు నదిపెకనిమ్మెడుదై యొంటొరువు లమరువు న్నెను ... డుగు వారు సు। ననగనిక్షని ఘూని [illegible] ంబులనంయు

తెంచు నారుదుదు సాం దుకంబు లనెక్రొక్రదంల ... బువరుసు దు యుగ్పచ్చినుల్లుంరునిలనెను గు వారుర్లు। కి లాంకరారాశ్వంబుతై గ ... వయుకంకప [illegible] ంబుల హుంగాక్క యాశా

మకరంగ కక్ష్య బరం బు బు ము సు ం గ్గు వడం జిగి చిక్కానవాండను। నికిఈనారావంబు బుద్ధు జైక్షిరాఁడు డు ఘవరం బులం బడి యాలికా క్ష్యవెడలిక్నెలఁగి యుకొనా నిఖు వ్యవ్నంగతాసుల గు

స్తు శిఖంబు గానడతించిన। నలుండు నన్నిం (త) తదు తాడనంబు ననక్కే పాచకు తా నాదం
యండ్రు నని బుపవవాంతిం బడినశతాంగవ (క్రి) ంబు గొని ప ఘ్నాంధుని లో కంథ నాశంబు
...మస్త్ర కేంబున మస్త్రి మీంబు చూపె। విరా పాంగ్లో ంధు శశంబులు పుంభానుపుం
వె। అగ్ని కేయు శస్త్ర కేయ సుప్త ఘ్న యగ్ని కో పులు బవాను (త్రి) దశంబులు టకు
రాలంబులను వీమునల ంబులను వివశింపు। స్యంధుండును విడిక్రియ నయాసౌఖిన్
ంబునననివిఘోరవలి చేమసొవింపె। సమశసమోష్టి రూపం దేయుష ఘంటడు ఘూర్తి ఘోరుసాంబు
ండును సాయకపశంపరలంగ పృశంభవిన మాలు షా... గం పాంచవంబులన వృ్మ ...

౧ । శ్రీ గిన్కే మురస్త్రే కే మే సుప్త ఘుమ్మ యు గ్ర[illegible] సి లసు[illegible] న యవ్రే తు రామనే ంద్యాని । వన్ర
ది । ధూం మ్రా క్రీ ం డు కేసరిణి । కుసుం ఘు చేగఉ శ్రీకి ని । మువార్షెా కున్ ం డు గంధ మార ధ
ం డు జాం బ వం ఘుని । కుం ఘుం డు ధూ మ్రప్ని । నకాం డు కుం ఘుప నసుని । దేవాం డ
ం డు గఉవె వనంగ ముండ ఉ ఉయుక్తొని । యు వ్యేఘు నాధు రధ కూ చరం బుయు
[illegible] లిబుయు ఘృఘుట్ల నన ద్రా[illegible] వ తుం హాడిబ మ నదవె । జాం బు మా వి కి వి ఉ గసం ద
[illegible] సం గం [illegible] రవె । మిత్ర ఘుమ్మ ం డు [illegible] ని శ్రీపు కరం బు లవలు [illegible] ం బు లత్ర చిసి

ఘంమన్తాలక్ష్మిం బునివివ (త)(వ)రం బున మనిశీ కృష్ణు వసావ నవమశీ మృగశిర ధిము ఘుపుష్కరవేల లక్ష్మి గంధమి (శ్రీ)రంబులగు నానా (పు)ష్పంబులు దెప్పిం చి దానవగురుడా పశిష్టంగు
నదమ (రు)ంబు నీతిరంచి। దేవమంత్రులగా వించి। నీతిదము భూరంబున (బృ)హస్పతి సాముల్ లంపేమునన లంబువలన శివ ఘూతాషణా ఘూపి తంబె యువ ధనంబు గలనక్షవన తుష్టయంబు తొరపవి విధాయుధ నక్షత్రం
క్షపసిందిరతంబు స్త్రీ విచినగ సుంగానిగి। తరుశసు రాహాంబు దెబ్బి। రథాంతోవ్రగ్రాసంబు జైసిశాక సులంగ సుంగానిగి॥వి॥ శ్రీగా మునసు (గ) నాయకపరంచుర ఖ్యాసుకులంబురాదుల
మ్మ్మగంబదారానత మంగావియన్నెపున్నసమ దెప్పి జా వి జలంథ్యగా వనుసు జాపి తం (శ్రీ) మ విబుల్లునె వింరదా లంగ నెల్లుశ్రా। పరిణాఖి కునల్లు వాంయువిన బన్గా మ్రొమ్మ నెనవనిన ముస్నె॥ శ్రీ॥
విరపుస్త మఘమ్మహై। సనమాగక్ష్మ నకమనె గపశా। మన్నేశ్ధ మహై। సనమడిశ బుధి వరవా। వాని గూలుపు సునా యునా నేం చలి లగని ఆదినెసు॥ శ్రీ॥ శ్రీదయాదిదావులల। మన్నెసీరం (శ్రీ) ము గ వేల
లపన్ని। బునన్నెను నికిరయము నిగవిసినిపె సజతియఘునమునె సిస్నేకర లనను॥ మవ (శ్రీ)షణా॥ కల్పంత్తా మొఘుబ్రఘు (కే) ము గాములవదునే గాధీ విఘాధిమభీతినీ। గప్పింపం జాలుకీలా

[illegible] గా. గీ॥ [illegible]

[illegible] యుగా. గీ॥ [illegible]

[illegible] ముల విధము । సా[illegible] గూల [illegible] ముల్లు తుము లవెలుంగు । అమ్మ యువతి నసంక్రాంతము [illegible] ములు [illegible] ల శశ్న సుల సాగ ము [illegible]
[illegible] పక్షిగం [illegible] ంబు వానవయుచు । [illegible] యుమెకను లగ [illegible] । గళి దమె [illegible] మలు లువ డి గంధ [illegible] । నె [illegible] యువరకతై యొలన్నె[illegible] దనదన । వని [illegible]
[illegible] యుసు వి విభు (ఓ) కాలంబు ల యుమ్మ [illegible] పావంబ [illegible] ॥ క ॥ యురు వెసలవాకు నెరె । హరజయ కాంక్షల వెనంగ । మనవింబు [illegible]
[illegible] సాగమ యుము నను ॥ [illegible] ॥ వెలన [illegible] లయ వెళ్ళ [illegible] । లల కరాళ [illegible] గము లగ [illegible] వచ్చి [illegible] । కెం
[illegible] గాగసాంగి వదిబచిన్ని కా వకన్నెన [illegible] వినస్తా ॥ క ॥ సంబు యుకు [illegible] । [illegible] లాబు యారు ధానుల కంచున్న । [illegible] యుంచుచుర షుల । కుం[illegible]వెసంగ
సాంగ [illegible] లనె ॥ అ ॥ [illegible] ధవగనె ముల [illegible] నాల నా । [illegible] ము వెవెర యున్మత్త యు చుదం [illegible] లు [illegible] గ్ర వాం [illegible] సం । [illegible] ములాశివకాంగము ల[illegible] సాగిరి
[illegible] । [illegible] యుము [illegible] గా [illegible] యుమునె నా ॥ వ ॥ అదరిపధి ంచినపము దుము సాళ్ల గవేగ వమునైం పకంచదమన్ । వడివె జివక్క [illegible] గూ [illegible] లంగ్రి వెండి

[illegible] వాలుపడిన శంకుస్థైవడిన [illegible] యవెన్నపులం దేరలుపుమునా ॥ వ॥ శుక్రసారసంద [illegible] మువెంకరాయ [illegible] మువెరా [illegible] లుకరా లమె [illegible]
బులం బాలె । గ [illegible] శారాసార ఘూరంబు గానసుత్ర [illegible] వనపయుంగ వయు [illegible] యశివుడుండు సుంత దేవసరంబు [illegible] గ [illegible] బునంగి [illegible] రు [illegible] ర్యాగవనంబు ల లశఘంకరా [illegible] రుండెన యావపువర [illegible]
[illegible] లనెం [illegible] లంగింవి । రావి [illegible] మంబున ఋపం వా [illegible] నవాం [illegible] యుంగ దుంశ్రి ॥ [illegible] గానకె వెసనప్పె సు । సుబాం క లపై యు రి కియు రి కిను ప్పి నివాంతు లన్నె [illegible] లరి లల సు ని [illegible]
[illegible] కెలు [illegible] పురు [illegible] వేరు [illegible] సు సా ॥ క ॥ అంగ [illegible] క మువాధిగరి । [illegible] గ మునానిత్రి యునిం [illegible] జిపు నిమాదనె । నింగి వెలంగ నాయ్యే సుగవి । యుంగనచ్ఛిన్ని దయు వని యెనాడుం దుం [illegible]
సా ॥ [illegible] యుబున్నెగలయుదె [illegible] బుహా [illegible] యుపుబున్న గపును సున్నెపెక్కి లాకిండు గాం సుసు గువెట్టు ము జూయు లకెం । ము నెం డునె । యుక్ల లుబాంపకుం దుదశమెక [illegible]
[illegible] రి యుంశ్రి [illegible] ండుదెరంగి లవారు [illegible] డియు సా ॥ కా ॥ జెరి [illegible] వ యువ్వాడంవ [illegible] మున్న హవుం కారఘూరంబు గా । [illegible] యుపు ము మి ము నె [illegible]
[illegible] రి ం గిను [illegible] లారి [illegible] వెగనె [illegible] శ్రి వత్రి ఏంప్పిచెం । పారం బారిరెలుం గసు [illegible] పుంజెకె యునె ॥ [illegible] ॥ [illegible]

సుంకుతిప్ప। ఖాజ్జాంభవు మగ్గింబులుం డుత్తే యుకేశం

నేశాహ రాజితిం నతు చె కి న తెరింగని తిలుంచత్తుబ్రు యం గులు

సు కేటి [illegible] వతును చేబ్హి పుం

వకు టిం [illegible] స్థలమునా చటి కే. డగను నె లై వెళతేవను

నె । సతి భూ [illegible] పి యను [illegible] వని టితి న వ్రి యు వను

[illegible] ఏనె [illegible] చరి వైని యను చ

సాంప్రి త్రి [illegible] నుసిం జాడ్లే [illegible] యుం చె [illegible]
గం [illegible] సం [illegible] [illegible] సూచంబు గా గుప్పించ [illegible]
మక్క ల జాం పాచి యి కొంబుయు [illegible] ఫ బలిమియు । శ్లో
[illegible] చ [illegible] డం యు లం గాల [illegible] । మెరాం
ను । భూరిం బిస్తు ఫుం డుపు మౌక్తిక [illegible] పనంబు నం
దు గు జ ము పెట్టి గట్టి న [illegible] గంగ మసంగి । వనచరులు [illegible]
నక్రిం నదు ముంచె । పే వాం డ ఫణిం జు కం కృపా [illegible] గ

[illegible] శిరంబున సాలక్ష సు సుశ్రీపై చెవె । (శ్రీ) నరుండు సుదో మరంబున శిరంబు నెప్పు లెప్ప శర ఘుం డ [illegible] నం గ [illegible] యు [illegible] దంబు
[illegible] । త్రికెంచ నసుండు సుదశిఖ (శ్రీ) [illegible] రసాం బాగ నరింపి । నెప్పి ంపమ్రో రా [illegible] నే లమ్రో దం బ ఉ శక్త్ర బాణ వసుంరు గుసుదో నన యొగళ్ల కు వ్ర దలంచు
[illegible] బంగె । పదియు నుం [illegible] నవిసు [illegible] లును శరవిళి వరు లు సు వలంబు న లవమ్మి వె తు గు సు విన్న లు విడింవెనంగిరా [illegible] యుంబునా॥వ॥
నైలాం సుసుని । గళయుస్రంథ [illegible] వెళ్ళి ధిరో [illegible] యు (గ) ంపైకరువెత్తు గ గా । [illegible] గా [illegible] రు వెక దంగి యు [illegible] రు వె [illegible] దం గా [illegible]
మ ప్రిరిం బా భీ న సా॥ఆ॥ నెప్పి యు [illegible] ర్క వా [illegible] సు ల నె ంపి యు మా తె న రిం ప మూ న్ర [illegible] సని । వచ్చి యు (గ) న్నెర ం దె ల సి వ చ్చి గ దం గి యు వి [illegible]
సు ఘా రు సాదు లన్ । [illegible] ఖి వి మె యు రక్ష సు లు [illegible] ం దు మ బాధ్య తి న పు దు వె ంఓ యు [illegible] । [illegible]॥ యు రు వా గు వెన యుంగనై గసె [illegible]

[illegible] రియు శిలా పాతంబున నా హని మూర్ఛకు వేచె। తు కుండు ను [illegible] గు ము లు [illegible] యు నాయంబు। వేగ [illegible] రియు న హు ల
[illegible]। తు వారి [illegible] బులనె [illegible] లంగి రించె [illegible] నుండు ను యుద్ధాల [illegible] యున [illegible] యుంని [illegible] యు నాయంబు [illegible]
విశంక యు వియు వ [illegible] గాని యు [illegible] నా [illegible] కుండె [illegible]। [illegible] ండు ను [illegible] యున మె యు వాడు వెగ [illegible] ండు ను [illegible]
[illegible] ండు ను [illegible] నా [illegible] బు [illegible] నా యుండి [illegible]। [illegible] ండు ను గంధ శైలంబున [illegible] యా మా [illegible] గనంబు లను [illegible] ధ [illegible] నింబం
నె [illegible] ంప। [illegible] ండు [illegible] ంబు ల [illegible] [illegible] వ హి వా ల [illegible] బు [illegible] యు హని నెర విర [illegible] ంబు [illegible] ల [illegible]। [illegible]
[illegible] ంబు ల న [illegible] ంబు [illegible]। నా ం [illegible] ంబు [illegible] ం డు [illegible] ర [illegible] బు న నా
[illegible] యు [illegible] నను [illegible] ంబు [illegible]। నన తం డు [illegible] ంచి। [illegible] ంబు [illegible]। నను [illegible] బు [illegible] లనది యుం

[illegible] ... కులు తీక్ష్ణ ఘోరాకృతులు గంబులు నం[illegible]ంబు ... [illegible] ... వించ [illegible]
... వి నగ నీడ దె । [illegible] ... ంబు ... [illegible] ... ంగ మనుస [illegible] ... నా వింగ[illegible] ... । ఉడ [illegible] ... స్వరము [illegible]
[illegible] ... ఉ [illegible] ... యా [illegible] ... వ [illegible] ఘ వ [illegible] । [illegible]
[illegible] ... ంబులు [illegible] ... బిడి [illegible] ... గిం బులు [illegible] ... వారి [illegible] ... ంబ [illegible]
[illegible] ... ంబు లు దేం వంశ [illegible] ... వినా [illegible] ... ం [illegible]
[illegible] ... యుగాంత [illegible] ... ం యు [illegible]
[illegible] ... । [illegible] ... ఘుం [illegible] ... । [illegible] ... పాతి [illegible] । [illegible]
[illegible] ... । [illegible]

[illegible] మునయ్యె [illegible] దు [illegible] మలయుగ వార్ష్ణ ఘూ మునిల [illegible] పతి పవ [illegible] గుణ విఘ్న [illegible] ఘను నారద ఘ
[illegible] ఘం ఘవివన [illegible] ర ఘూ ౦ ఘ [illegible] పాదపాదుల నగ [illegible] లు పూరవం వా [illegible] గిర్వము దురావణాం [illegible] నా [illegible] యత
[illegible] ముదుపిని । [illegible] ఘుని । ము [illegible] దు ౦ ముదు [illegible] ని యెత్తగించినా ॥ కం ॥ వోపాంప్పిందినా తనె మిదం
ని । (శ్రీ) కఘు [illegible] ని । యకం ప నుం దుకు ము దుని ౦ [illegible] పుష్టి ము [illegible] ను (గ) ంవ గా
ఘులాఘ గను । [illegible] ధి న ము యమనం కం వి [illegible] । [illegible] వర్ణ్ణ విదుం బినాగ పి గరంబా పావ రగా [illegible] న యెవ్ డను ॥ [illegible] ॥ [illegible] కంం
[illegible] ౦ ఘన శ యం ౦ ఘనే వా [illegible] ౦ పృ । [illegible] లాడె ఓ ఘూ [illegible] ముఖ । [illegible] మ [illegible] నవ [illegible]
[illegible] వెంట వెత్రికోను మువెడు శెత్తి నయ్యె । యమ [illegible] గిపె [illegible] యు [illegible]

జె యు [illegible] డ క. డ గె॥ మ॥ బల ధూ [illegible] లం [illegible] వేశము వి [illegible] గె [illegible] నె చెప యునె గల [illegible] ము
యమానంబాతె। వెలయుచెవెలు నిక [illegible] వెడ శిల [illegible] వెలా డ గ [illegible] ॥ క॥ వెడ వి గ [illegible] ఘుడయు [illegible]
డం ల డ కు ము డూ వుర్ల బగిలినె॥ సీ॥ మున లాగవా [illegible] ఉ వ [illegible] క మ ప కు క ప [illegible]
కము। [illegible] ము లు బా రతి గా గ జె యు [illegible] వు [illegible] దేవత నైన వి ంగి పు [illegible]
లు వి [illegible] లు గు [illegible] । విపు ల [illegible] రా గా పా వ [illegible] వా [illegible] రాల। నె భ వ ద [illegible]
[illegible] యు [illegible] యు [illegible] లగారు వెసన వతి [illegible] నె। జెసిరి వి జయు మ. గెకొనె। నా స
[illegible] మ [illegible] వా గు నం [illegible]

[illegible] యనేకుంగ డసె [illegible] యిగా [illegible] కవిశా[illegible]లు [illegible]

[illegible] గంధమాధన శశ[illegible] ఖులు దిరిగి [illegible] ముంబురిక్తా లపగక[illegible]

[illegible] లు [illegible] వెలు వడి వానరవలంబు [illegible] లంబరిమావి[illegible] డు పాం[illegible]

[illegible] సాప్త [illegible] పాడంబరిలేగా [illegible] లబడగ [illegible] గారుడ [illegible]

[illegible] గాంక [illegible] కుంభక [illegible] మొర [illegible] గా [illegible] రయు [illegible]

[illegible] లు [illegible] తెలుపి [illegible] మొర్క [illegible] లు [illegible] లు [illegible]

[illegible] నవాతివు వ్రాసెను ॥ [illegible]

[illegible] చెప్పె [illegible] గాము [illegible]

[illegible] ధనాజవిందుమం [illegible]

[illegible] ॥ అనిపవికా ॥ [illegible]

[illegible] ంచవ [illegible] [illegible]

[illegible] లపెంచవలెను గను [illegible]

[illegible] బుయున్నను [illegible]

[illegible] యుద్ధ [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible] ॥ [illegible] ॥ [illegible]

[illegible]

౨

[illegible] పద్మ [illegible] దిగ్గజ గసుమంనై । వల [illegible] జనవిరళ [illegible] ంటివాస్తే [illegible] గరుడ వృక్షి । గోపు రమ్ముంగనైనాడా ।

[illegible] మన తను వాంఛితనే ॥ [illegible] రంగ రంగంబు గ్రామ నడచన దూనె నవ్వు [illegible] నరేంద్ర [illegible] గూడ మరాళ రవే గంబునా ॥ వ ॥ అతడు

[illegible] తయు మనోత్తర ఉంయలునాగినై మొత్తు ఘనచూలు ఘారతివాంయిలునై । బారిబారి గొంల [illegible] ముకొని పోవు మనం తంయు మంచుకొని వున । చెచి

[illegible] యిరినానిరి ఎంత సమ్మే నసా ॥ క ॥ అడుమ దుంబడి యోజనములు । విపమునగా దుబ్బ నరుమా పృవెతంబున నగా । నపుల తమ్ము రుగరాముడు దూంతె ప్పి నకొండు వల నెల్ల సనలు దిడెను ॥ వ ॥

[illegible] నలన [illegible] ఘనమూడు లదైవవా [illegible] కిష్టనియవ । శిలునకొం కొండ దివిభూ లను । ఆంత్రమునను । ఖుహూ నగజగవయుడు నారాకొ [illegible] । వారను మం ఉద్దునకు [illegible] జంఘు [illegible] మంగలు

[illegible] వ్యంబుల తోడు దూ మగాంపి పీయులంబి వనిలియొనుంబడ గినయుడ లనె వలయు బవీ వలు వృవిరు లబారి గించు నిచి । నిం [illegible] వ గూడక [illegible] రంబు యగ్గొ గవంకొ లకు [illegible]

[illegible] సనా [illegible] గుసుంపు ప్పు దియాంచి గోల్లు [illegible] యబారీ పద్య బతిచి ముల యని సు [illegible] వబారంబ వ్రంపుల నిలుపుక్కే । తాం యమునిని నన్నె రాగి కంబుల

తన్నాశ్రయము ప్రేంగను వుండు లక్ష్మీ గ్యాంగ సుంగాని। యీశలంకము [illegible] స్తుత యుక్త విజయ వతి యై వివిధ ప్ర[illegible] కారంబులను రమ్యత్వ విప్రప్ర పరిశుద్ధంబులైన చరింపు నక్ష్త్ర ంవ తు లనా శంబు నెరె తు వెలపై
తం బుల్లు [illegible] నారయన్మతి। [illegible] రక్త పరి వేషపతి హ నాంబు నతి। పరి సం స్తుత తాకంబున గు మారసం [illegible] ంబు వలన వుంటు బుదె గి పడి యెడు। నన్నెకేరా శ్లే నుడు ధంబు లుగ్గైర్ని। పేథుంబు
[illegible] యు విరి కె డు। (ప్ర) వారశై గం బున నుల తు ంగ ంబులు విరిగి కారాడు। విన శరా ధీ [illegible] బులు గునుశ్ప గారలం బులు పారడు డు। ఘోరం కం ప్రం బయెను డు। నీ య్యుడు గ్గానె విత్ర ంబులు
వ తిరయు నన్ను కృత్యులులారా మహాత్ము నను యిది। య విరయు నని రి గారోకారోన కాంగికం బులు లపై దికం బులగు శ్రీ వృత్తా చక్రం బు వెన్న యు నిరాయుం గ విగిగయు నారయవి। మనకుజ్జ యుంబు చెరిం బు గ్గనను
తెర కై యన్న వ [illegible] యుడిగి। సన్నా శ్రీ కవరుం డు నటి కారంచ న నూ (త్రి) ఖత్రి మూ న్నేరు నాం డు నటి। అధి జిన్ ధ నుభరం డు నటి। వారు గూ పా నా యున్నై తాను మ ంగ ని యు నటి। సూ(గి) వవి ధీహ గు
[illegible] లని। సైన్యం ఖన్న డు తు నిమి (త్రా) నొం వ నటి ం డు నటి। పిరిండ్ల జూరాం ఖన్ (ప్ర) ము భూయు థా ధిప ధు ఖునియు నతింగా నదుపన్ని తె ం వి।రా వ వు యుం బు నా॥ పుదాం (శ్రీ) గ్ర తి॥ ౦॥ 13

నికి ళ్లగం ను నమి శతక ॥ ౯॥ [illegible] మా [illegible] యు తేయు న [illegible] నసె పె। మా గుడ వల [illegible] యు ప్రె యు [illegible] ం బూ యు నా యు నా [illegible] యు ని [illegible] యు న్న గలంగి తాలంగి యు
[illegible] గా మ దాని ॥ కా ॥ వింపాం వాం నర శ్రేన కుంబ [illegible] వ [illegible] సు (శ్రీ) వి డనె। వాం [illegible] మొక డుబ ఖ్యు వ ష్ట [illegible] పె వా రౌ వవ్వె. వాపా [illegible] ం చక్ర కౌ వా. [illegible] డుం డ నమ సు నా [illegible] రా శంబు న్ను।
వాం బెయ్య [illegible] రా. [illegible] మొ [illegible] ం గాం స్న స్వలాం (శ్రీ) [illegible] గు దగ దాం ంయంని [illegible] దసమ క [illegible] యు ల [illegible] ట వం ప్రి చేం [illegible] గ। [illegible] గవి నఘాం [illegible] ం ఘు [illegible] ఓ మ మున్న గలం చి న నం దయుం ఖ వాం
నెరి వి [illegible] ం [illegible] నిమ్ము లక్రాం గయ చక [illegible] మె। వర్ష్ణ గ ర గా మాం కృ న్మి కి ర [illegible] ద బం క్రయ మేన నం బ గ నె॥ అ॥ యుష్ట న [illegible] ర ది [illegible] చి మ ది నె వవ్వ తు నీ యు స వాంయు నాం వాం న ల।ని యు నమ రాం యు గాం
దల [illegible] ది వి హాం ర వి దాం డ మం దని। [illegible] [illegible] ను న్నాం [illegible] వగాం [illegible] ల ంక క నీ వు నాం [illegible] యదు యు చిక. గనే ని దవ న యన్ [illegible] ల ది యుం లచమ మాం॥ అ॥ ఆక డనె [illegible] వ వి న యు
ద దె [illegible] నన వాం [illegible] వం యుగాం। ర క్రె [illegible] ప్పు రాం (శ్రీ) వర రాం [illegible] వి ఘాం [illegible] వి ఫ త [illegible] ం చు పెం [illegible] న యెబ [illegible] వ ర మడె ల గ నె ని యు మి ంచి [illegible] మం। వక్కె ను వా. డ నె [illegible] ని [illegible]
పాం [illegible] లా దమి న్న ॥ ౯॥ నాం [illegible] న [illegible] (శ్రీ) ద మ న ర [illegible] ధ మాం [illegible] గ ని కి న [illegible]। దేవ [illegible] ం గ ని రాణి। పాం వే క మ రాక [illegible] యుంనె యు ప్లైన మదినె। ౧ వ॥ [illegible] నె నవి క్షే [illegible] ం తృ సి ంగి [illegible] ం

[illegible] కంచగా [illegible] వం [illegible] మొదలైన [illegible] యొప్పు పెనంగి సు తి యొను సుప్రచిం [illegible]
[illegible] గసా వుక్ యసం వ ఱంప గా [illegible] లం [illegible] యుమా [illegible]
[illegible] ంగి [illegible] ంగసు | కోస వసంగి నెక్కింగంబుల [illegible]
[illegible] ంబుల డుడ వమునసాళ్ళ [illegible] గానిత్తి [illegible]
[illegible] నా చంద్ర [illegible] సుష్టిభూతముపై నకం [illegible] తులమునెజా [illegible]
[illegible] || [illegible]
[illegible] ంధా చిపేటం క్తి [illegible]
[illegible] న | [illegible]

యుకశవి … హ్మదనుమని । శ్రాదాం రణాన్నా నిముక్కా సూర్యక । ఘృతం బులైక [illegible] క ॥ యుణికకు [illegible] ణ్యము [illegible] వయ [illegible] ఋంచును ము । విష్ణుశనే తనె [illegible] వరచిన । నెలిగి [illegible] రిగిమ
దనియయు [illegible] స్తుకమెము ॥ లయవిథాతి । వడిఖా [illegible] దనె త్తృ లులు వెదవి వమ్మ శరత్త్రే ము లకడ ఘుకొని ఋషుమ్మ సుమనె [illegible] యువ [illegible] దనె [illegible] కదలు వా [illegible] కెనె డునలుకలో బూవులుము డిద
మమ వాహా ఋలు లుకాల నె । గడ కి తమ ఛెగమి కిదా డి బదినబట్టు కొని పాడవున మునె శ్రీ చిలువడి గురి యుపై వనె । ఇడినె రియయు లం శ్రీ కై వడినె గనిపెన్న కు ము వెడిద ము గ [illegible]
మ బూ డిన్ని ము [illegible] ॥ పాడినజిశ జిరవిత నెము । వణిజొ డన యూప వం గవ శుదు బాదనవి । వ్రదవిరిగె వాల ము వాప డి । వడు వృన గప్పాంపు గిరిజ వం బూపెబు కు ను ॥ ౬ ॥
పదము [illegible] ము లా । వము దునా వారి ష్ప న దుదునె పై । నెపి [illegible] శ్రీ నని వారు ము ల । నము దు జెవి దుపడ రా. షగె సంరంభ ము న ను ॥ వ ॥ బలువిడా గి అనె వె నగిపయు
నెనా డి [illegible] వచునె । ము ల యయు ము దాం కు ము నె దిరిగము వాగ్ము లం ప గ [illegible] యమ [illegible] దిపెష్ఠ లిబడ దాను చుం గదియు జా నవి లూం చుచు ముష్టి కొ పనరా । ము ల వడి నెం చు చుం గదుకనొ నియు
దుబా రి వం డియ యు నా ॥ అ ॥ చ [illegible] గ డం వెనొంగి రి ల జైం దు చు [illegible] ం దు న బూ దు నా [illegible] । నె [illegible] థ రా పరా గ ముఖ సిల్లు ము వాయు ముకొ వాయు ష్ప రు ష్ప రు । [illegible] ము లం డు కై డ

రాధికా దాసు లవిత కల్లమలు జానుగనిన గతిలేలా మమునా॥ క॥ [illegible] దములు [illegible] నడచి [illegible] పోలు తమ యు దిచక యోగ జనవి [illegible] కతి యా [illegible]
నా యుతన్న యము [illegible] నా॥ క॥ అది మారా ఖబింబంయునన్న నంనా డెడమమ [illegible] తమ [illegible] నుగుచమగ వెన్నెలజూతె మవింబామరంబులకం [illegible] మొన గ॥ [illegible]
నా పుమం [illegible] మమలెకొ మమమ [illegible] మ గులు [illegible] గాలిపెయు [illegible] వెవికు [illegible] మలకి నమెచరాంబు చ [illegible] బ [illegible] వంచి నయు। నంది [illegible] యుప [illegible]
[illegible] దాం మమ [illegible] మరఘువంశ [illegible]॥ అ॥ [illegible] వచ్చి నవా. మని వ [illegible] ని [illegible] గింజు [illegible]
[illegible] నసుమం మమం దెగి కిత [illegible] వం। వెనదాం [illegible] మనీనం। తాన మమతాల [illegible] యునత్తు కంతు [illegible] ॥ గ॥ దాం [illegible] ననా
వల్ల తెక [illegible] మం మల। [illegible] వాం లం బు। [illegible] ల. గ నా [illegible] నిల మనుతికై॥ అ॥ లాం [illegible] వెరల నిరానా. మవ [illegible] ల బం [illegible] పుచ్చి [illegible] లునే। [illegible]
నా [illegible] పుననా [illegible] ఘ [illegible] వాం [illegible] నునా। [illegible] మమరాం [illegible] నా॥ [illegible] పాంయు నక్ష [illegible] బు తె

ణాడనె దయనెండ దని యక్షోదవులుగలె యపం। యుదటనె పిల ధం ములగ [illegible]

[illegible] దవ్వికి నెవిగెలంకచేయు దత్తి। గానఖయ [illegible] వాం [illegible] [illegible]

[illegible] వేలు లసుప్త దహప్లుడ [illegible] [illegible]

[illegible] ధములపై । [illegible] [illegible]

[illegible] ॥ దు॥ [illegible] [illegible]

[illegible] యయునఘ్నదుతెను [illegible] [illegible]

[illegible] ॥ [illegible] యునాలమెయు [illegible] [illegible]

ళ్ళంబి ఉదవిరాలము ంబాణువునె సార్థాప్ప ఠి గోపుర। వాలిలోల ధవ జాని (శ్రీ) తోరణాము వారి యుద్ధ చివిఘ్నప్తిలనే॥ ॥ ఈ ఉగ్ర నెప్పు గారక ధ జానీవ తువిడయ్యైననే వి బ్లూని హాంయుకా వాయము
క్ష్వయ గవన్న నతనే ధులతీ. ఉపాశ్వత్సై। దీ. యుయుపు ఛీరక్ష గుబుంధి నునె ఉరాము జానపనెనెగాపె। ఖింయకొరావ గ్గారికిమువగబ్బింధ ము హారముధ్య కరింపునాంచుక్కనునూ॥ క॥ వస్త్రవాం ఉదవ
యు। కనుకనిబిష్టు వినెనపుదుశ్శ రకరుదుస ఛం। బునెన్నాడి యుండి (శ్రీ) ంబికి। వనుడెంచినఘంఢి నపరజలధింగ్యరెత్తెను॥ ఉదనంత్ర రంబ్బాప్పు॥ వ॥ అవిరళ జాంకరాని బిదవార
విధారాచిరాత్రిరా। ధవళ్ళవిసారధనాంబరము దభముగా. గము నుంగ్గు వెట్టుకై। శవ ముధు ర.స్నేరుంబ మరరా (త్రి) విలాశిని యొప్పైన। ఉదువ్రి విమల రత్న దీపమనెగల్గు
ంచుస్నికి దునెంబునహూ॥ క॥ (శ్రీ) కయుపు భార్గా ఘ (శ్రీ) ూథా। రకవె యొకరి స్న మింప రాయుచు స్ను నా। ఘ్నోకలంకయు బాహాంశము। నకు గన్తి నమాధి (ప్రే) నష్టి నదుమంచాం చెనో॥ ॥
అంపనరమేవం దూం దుప యూవలశిగ్శరంబులంకరిం మ యుతదనువ రఘువైనవనవ రతి ఖుదమదము యూశధపుపుం దలికడచిలంఙ్ఞా తిర వనంబుయం రా॥ క॥ బుదురబు బారతి పురము

యుద్ధరంగు గతిని। వనవశేం (ఖ) బాలింబె వఖిలేష్ల గాయము ఖున శేనమె యుంపాదలు నెళ్ళంలబలము। వి దుము శ్రీ గలయు విషియేయు మాని వసు శాపులశేసొనాడు నికి నిశ్చయుంచె॥వ॥ యయ్య కవదు నిశ్చయుం దగు సు సు
(శి) వదశ్చ (శి) వాసు ఘయుం ఖూవి సుడ్దేలా (ది) వాంబు। శ్వేసి। లంక కలయు రాగ సిం గొని। కేయురాం (త్రి) శిన నేత్రం యునం బుద్ధుదు నము। నది జివ శ్శరాంస సిం డెలక్కగాయుం దునసు। సు (రి) వవిశ్వేష్ల గా బాలింగా వ శాం
శ్రీ ౫౨ బా యు గబి గవ యుగ వాక్య గంధ మా ఖ న శర ఖశ డ బవి ముమునభ (శి) యుభ్యు డై నవలి ముఖ్య యూ థ నాంఘుయి దుమదుమ బలంబు లఱ డం గొ వివి రా నశ్ర్మో వారిధి రంబె కిరాష మునుయుం. బునా॥ మ॥ ఆదు
శ్రీ శ్రీ గాం నకృష్ణయుం గవిగి గజ్ఞాన దంబు రంబబర। స్పృటు సాన్థెల ముగాదు యుత్సు వాల ఘసాగంపాఠి క్రిలాంబు ము। త్పుబలం బాయు నవ (ఖ) న (క) ములజై పె నా సునేను నక్కై దు వులె। వి యులం (డి) యు
సునెము రక్షసుల నెరింగాం వి రదాభ నరు లు॥ అయ్య గారంచి ఘాన ఖురంత్రు శరబ ఖీవ నా మునేము గలయున వలశ్రీం వి॥గ॥ రబుక్రివరదు గారే యా జిరుడా జలంక్ష్మి। శ్రీదు మన్న శేకపె బున (గా) నె యుజి దంగాగా।
రాకే ముత్తం యు గె వి వి నకెడిడిపుర మయ। లాక్ష్మీ దీయు గడన రంకుడుకిక నాడు॥ కా॥ యూ లంక్రా పు రిక్తి కుక్షి రిరవి శె కె శె బిర ఖాయు మనె। బాలంబె శ్రీము డు గాక్ష బుందు నెుక పేల్లుం (బా) ల నా గాపుల్లు

మనంబి విభులుపక్షం బు। మఘమునకుల దేనేను యుగుల [illegible]

త్రిబున వారా। దత్త్రము దెగు (౨) ఉన్నియుగ। శ్రీ శ్రీ మెట్టుంగవలయు నే [illegible]

మునారుళ్లు నుండె॥ క॥ [illegible] మన। మాదుం [illegible]

ము నెందు [illegible] సం. వియం [illegible]

వలన। ఫలము [illegible] ఓకటు ల [illegible]

గర్కి [illegible] ఆది యుం గారా॥ [illegible]

వగ దుంబు [illegible]

...ంబుంపలచెలయి నుండె నక్కి...వృనాగా॥ వా॥ వక్షీర దేవి ...రాదము... ...ధిగ్గజేరము వెరిటి ఖుష్పస। ఖా... దము (శ్రి)ంగ్... ని। కెకు యుద్ధియు (శ్రీ)కూడువనగంబు బొనిలం। రానగరంబు (గ) కేడల
గానసువెన్గొబ్రతత్న ...రాదుడు। లానివరాంబు పాపునద లంబుగ(ి)ంయుక్తా నం షైలంగ గనా॥ వ॥ అష్టదికీకలకలంయువిని నిఖిల నిశాకరుభూ ఇక్కడ క్రేడువనచిపు దు నం(వ్రే) మావుల బోవనుండె దక్షము
ష్టంరుమాడ్వ ఉనవలికిలయిన। నంఘపెష్ఠ మం(తి) యుదు...రామపలుం ఘసుస్థైనమాలునివం డుంఢిష్ఠనిచెను॥ ౭॥ అఖిలవిభవ లక్ష్మి ...దైవమున్న। ...కథలం దుదుబ్బమిపు వ్యనెర్పు
గవిశ్రీ। వేలశ్రీరుష్పుకవశిగి రచువా. దపగశ। గెలుపు బాలుసునైవకవిం బుగలిగి మెలగూ॥ ౮॥ సంధియను వి(గ) వాము సుకకే। కంథ. కతిరిఊరి గెన్నె యుగారమ్యం బగూప్నే నంయిరికిన
పునిలునిలు యుసు। బంధు కలలయు కులువాకు ... (గ)వలు॥ ౯॥ ఆశ్రయము దనవల కు క పర్వం। దధికు డు వి(గ) వాము గొన్నాయు పుదు దుపన్న కై విశ్వముద్ద
దుస్తు శ్రీనిపి జాదిపగగ కింకలం పసు॥ ౧౦॥ సురముగంధర్వా మయు। సుకింపగ ధశ్శ. పశ్చి పాదు యురివారా। నరనాధ జయము సూడు దు। ధరకోసుమ నిచ్చి ఒవచ్చి। వగుపునకింక్కు నూ॥ మరియు
నస్కై విశేషంబు జైష్పుడ నారాక శ్రీరాంత్రు మయి॥ ౧౧॥ ధత్రిం బుసుగ లక్ష్మీ... నత్తిం బసుదు ల రోజైవిటా పువపవు జాదిం। నిత్తించి నా డుపు వినుచు। శ్రీ క్షీవుబు విరుగ దుల వారి గని రక్షింపు నని॥ ౧౨॥

ద కి యు కి ని కా క్షు [illegible] నన్నె | (శ్రీ) [illegible] సం దు గోవా [illegible] యు [illegible] ంగారంన యున [illegible] వంతు [illegible] న్ను ం దుచ నకె దిద్వి ంగ నె [illegible] | [illegible]

[illegible] పుం (శ్రీ) [illegible] ంచి [illegible] యు [illegible] | విశ్వ రిపు ంరనం [illegible] గన్ [illegible] నరా ము [illegible]

[illegible] కుపేదు దుం దనె|| గి||రాన సం రియు ంబు గల వరణు లక్ష్మి | నేలరాముచే ం దవ్వించి కతిగి | వారున్ల లరంపే గవ చ్చె ని బుద్ధి ము | గగన [illegible] నె|| వ|| అనినవి [illegible]

[illegible] వి క్షు రాం [illegible] గురా వగాను సుధాగ్ని [illegible] | తమ్ముని నన్నవని దె యుక్తి గాక యని యుపేట నం దం యుమ్ము దెలసి వచ్చి [illegible] యుం గ నాని [illegible] నె|| కి|| [illegible]

[illegible] ను దు దాను [illegible] (శ్రీ) [illegible] ంచి నము. (శ్రీ) వి [illegible] | సుదుక ముననెట్టి గాదెని జుచ్చి గాని | [illegible] ంబు|| క|| [illegible] | [illegible]

[illegible] సుతకు [illegible] | వేని ను గాని [illegible] | యో ధాని | [illegible] ంబున [illegible] సా|| క|| అనవు [illegible] ంబు [illegible] విని [illegible] ము [illegible] ం (శ్రీ) విజయి యుం బుమునేం | బునె నోరు ను [illegible] |

...ద నర్పాత్మకములు గావించు నా రాము నెప్పైన సుప్రైవి ళక్షు | గాం తాం | ... శ్రీ షెయనగరక్కని ... యు తాకు దెంచి చేసా షకీనయము ... కి యుకి వచ్చి సఖా ... నా నెుం | దైవ దినపు (ము) శనేయు లాదత్కం తుం యుస్నం
(శ్రీ) మంముస ... వ || అరిగిరావయవ్వ త్రాం పం ఖంత్ర యునా (శ్రీ) వాస్తు వలనం దెవశ | మం(త్రి) వరు ... (త్రా) లగ్గ వనం ములు ... సాయు శ్రీ యుంగ సుంగాని | మాతృ ... మాలం ములగ్గాం దుష్టు తస
స ... ము మొళళరం ద సును ని యొగం వెళి కే దు ... శ్రీ షెపం శళళశా సనళిరం ముబయు ... కం బయొను నత్తై రం గునవసు సీ దయునా శ్రవ రూం ముసం బాగరయునం దకమున్నారా వగారా గవనం ముస
వీమ వస్త్రీ ... సరవన వెండెంవి సకలవస్త్ర త్రాం త్రాం ... లాగరం ... విషకివ నిరుము || అు || జైచెనియె. యుకిందల కనొారదలరి ళ్గానే కేసను మూం. సురారవ ...ుం | పెనెమ మ్రా యు ఖనె ... ది. దుం
... కెరశార్వ మురాళ్ళ డం కవతి ... వచకపి కేన ... సువే | లావల మా(త్రి) ముంచెక మలాస్సరాా ముయునెమమం తృయునె || కే || అ ... బదలయునె | ... వి ...
గ ... యు ... వివికసుగొను మారా | కాంవెలయుంయునె నెన్న ... తికం ... నవఘాళిక ఖినకదు ... ను || వ || తాదెవారివా దిరనంగానినే పా (గ్ర) హెంవచ్చిడబూం విస ద(క్షి)ణం | సెహరది దుంప ... వాలిచి
ద సాంది కెనావ రం బులునే | మదగా ... ం. రాం. త్రాం యు ... నెమిశ ధ సవ నా ... యున్ | వదల వ్యావ క్రిాకావరులసంచడి మైత్రా. దలునలును జంబుకినే || రాగా ... సా పు ... వి నా

[illegible]

వెంబడి నిద్రభంగంబుల నణ్ణి యుండిరి। శ్రీరామస్వామి ధృతస్తుతుం యాదృచ్ఛ తవి సాహునెంత్యవనత్తు ధనుశాశ్రీ సీతనేవ తాత్రులైనవ [illegible] వీయకు నెక్కి స మారుతసూనుండు సురలయుంబునందారి నవమి ౦బునరాబ
బిలధి। తిరుమేనం జెలంగె దివిజయుక్త కీర్తనలు రాగ నిరోం పుసు। మతనిపలయుండెత్తు కింత్యర్థక సనందనులతో వీడ్కొని చెప్పెం దుసంశయంబు నంబరదెంచి రావణగతినకు సమృత కిఁ చక్కి తెలియాగంబున శకశకరాసనస్త
తింబులు నీలకుండరుంబెట్టినిలోనం రనందఘ గర్భంబున ॥న॥ ఈ॥ పవనసుతుండును రామునిసభల్లు విజ్ఞానకరశుభారాసుదుకిఁ హరాం। ధవళంని జాంబునికి చెలఁగొనెదవహయాపసవాదఁరుయంచు చెప్పె దిశిన
యుత్తముల [illegible] గనకన్య యునైయయటులుండి పోరీక లన్న। ఖుప్పవతిని మానాచేరాయుష్యం చెలాకని మారుపింప త్రో వెఘూఢార్భ విన్నీ॥౯॥ నదికి కనుక చరిత్రాం ఉమ। లక్షణుగుని నయభూ విద్యాశ్ పట్టి కిరిరి సుపై। దిరిశ్రప
దికల్లొకరు। నిదెవకపడి పరిరియునబలాశివింపాల యుగసుమును॥౧॥ నిష్ఠనో ప్రాణుల్లివకప్పునకరా। యుగశ్వసంగమగనగా యయుక్తము మారం గ। జానకీలంగోత్రు మయకథనిష్ఠాపకారా లవ్వు। మూర్తి పన్నుండె డీ
డుఛాపానుశాపాకవంగ్రి॥ అనుచుసారపులనిజారం కఫలంబున [illegible] కోని॥జా॥ మెచ్చినా [illegible] రాముల నన్నెలనెక్క ధజిలిప్పి సంయమివాం। త్రా చిరవా కమోళా జనలసెం [illegible] జగంబులకుఁ కరిల్లమా।

నప్రతిష్ఠ చేయ బ్రహ్మము। నగుచు లంకేశ్వరుని దిరిగి చూచి నవ్వు చూచి శ్రీ॥ ౯౫॥ వికట దంష్ట్ర ॥ ... త పరాక్రమం। చేకొనుచు లుడ శీఘ్ర దేవర చేకొని
ంతో॥ వ॥ యిట్లు మండోదరి పురం బుచ్చి నేకంబులు భూధరము చూచుచు నన్ని వేష్టించి విభీషణుం బు విడిచి నావచ్చనం బుల వద్ద తిం చుచుండె॥ క॥
కి లసుం డిరియుం డిపకరాంతరం తెచ్చి తెరాలచవె। వం కరం గ డి వియ లచ్చుచుచు మరలనైపై దేవిం నొక్క వైన బాణి గింకరం క్షి చేకొను
చారదని భూమి వచు డి। గనుగాని యుం డికయ బలుకే। గారెనొరడి చకా। నకమచుకె గానచు బి పోం। వినవం వం ఖ గు నొ
నితం చెలిడె శ్రీ నం జాలు బదె। శివింక నుం చులు బ వికి న। రావల వాం నుబం చు పైన నగ్గు చుచు పంపిరా లద నీ॥ క॥
రాజె పిన్న నె। విచు చునై పచు చ గ చుకిచు। నడిగిన న సు నొ రక్కల చులాడె చ తి నవ పర్వు। క॥ మన చు చు దె ఓల్లం రాల వి నా। వశ

శ్రీమధ్యముననున్నసు॥ వ॥ అనిపలికినమాలుప వలెపుత్రుండు సునిశ్చ [illegible] ండెత్తి [illegible] ండు [illegible]
న స్మరింప [illegible] పాలయుం బరాతవంబను నిశ్చయంబుననన్నే రానికెం బు లక్షోపుతం బుమూవున వాంకి
॥ డ మయగ మని నిం వి జిత్తు ండు నస్త॥ పుత్రు శ్రీ గోపురం బునక్కె సు
బునకలిగె నంమనకె డురఘు వుం గవుం డు సు గి వ ప్రద్భ ష్ఠులుం వాను
ంబులకె నక్షత్రము లో వాలె॥ సుసా డ కకెం తు రక్ష సె నుమ మిగిలె॥
ఘ్ల లు శావళూ యుతవా వ్రాబలమువిరు లాగి [illegible] గరకెకి
భ్యు లము లు॥ వేయుపదివేలు లక్ష॥ [illegible] ॥ నిమ వ పేవెలు లకో వేలు గల వెళ్ళు
సు మాదున నుచు నుకసె రసు
సు దుం త్రాలుగో వన స్త్రీ యు ట [illegible]
సేవ డసు డుడు [illegible] థ [illegible]
నారు వాతుం॥ ధ్రువ మూం లబ
పూ విధివినుమ సాధారణ

[illegible] వి ఆ రామునకుం దుష్టి. దున్నద గమున్న (గ) క్షి త్రి యుం డు [illegible] నరు వు యుం తనువు పిరి [illegible] ॥ ఆం [illegible]
తి వుతె నే యుద్యోగ్యు తు నిం గొ [illegible] దున్నను ॥ వ ॥ అనినెప్పు [illegible] లు [illegible] క్ష రుంజె నివె [illegible] ॥ [illegible]
తి న నొ ధ తిం డురు గాకే నుచున యువ [illegible] లనలనల నం పొ [illegible] (ప) దుభ . భ్రు లనేలు వుత్రం [illegible]
[illegible] వారి వేదు [illegible] ॥ యాది చావ్ని గ డిబు క్షి దూ ను వు ను నె నె యువిం జా [illegible] వెనుమా దుక (గి) వు [illegible]
గా నం ఈ యు నొ ॥ ఆ ॥ బుద్ధి బుద్ధి [illegible]
[illegible]
[illegible]
[illegible]

గా మవ వాలా [illegible] దు వా రా ॥ [illegible] పు దు గా వా రాదు దక్క ము లద్దో డను ॥ వ ॥ [illegible] ంపుమిం [illegible] శ్రీ గ యయ్ [illegible] దవ [illegible] పస్
ంచు యవిత్రి మ సంప ద [illegible] లపస్ గా ॥ ప డ మ యం విక్ర వాక్యుశ పార వ లంబు లరో వెంగె దు న ॥ క ॥ [illegible] బ ల స [illegible]
సంపా ॥ శ్రీ పనిక్ దు వాండు గా [illegible] యంచి నా డు కలిపదశే సొరా ॥ క ॥ లక్ష్మి యగో యు య గ మరువె ॥ క [illegible] [illegible]
పవిశ నిశా వరవి రు లసమశ్ సన్నా కశా (పు) శాశంబు వినా దించి నా ॥ క ॥ అపనికి నీరదు డు డగు [illegible] న [illegible] [illegible]
దు లచి రుగనే ॥ సీ ॥ నిష్టు శబలశా విసెయుండు ధ్రు హస్ బా ంధు డు (శ్రీ) [illegible] గాను దూ పుని గవి [illegible] అ ఠ వి [illegible]
నా హృపాం చుత్త డయ్యం (ప్ర)జాపుం డు నిఖ్ఖిపక్క [illegible] పు గని ని [illegible] నాజం [illegible] [illegible] దాంఠ క్షసం ఖం డుం డు

ద్రౌ గ్రే దమగసా॥ అ॥ యావీరునినా విను గలరె మెయికొందవలం బులు మునీ॥ మునీ ఈ సంగతి వివరముల జ్ఞానసంపత్తి కరాం బున నే। బునవిలు తూరంపునైన వేడపోయెరి నారికి ... నిసబ్బుని క్రోధ
చేసి యజ్ఞారంపకస్తులు గూరె బ్బుమి సదురారంగ గాం బుననే॥ క॥ యయమిరెడవవారికిం దె। స్వయగా నీ విజ్ఞుయునికి లలనానశే। యయమూడు జ్ఞాగంబులు నిం। కయు ... యగ ... దయి
కపమురుయుంకసాం॥ ద॥ వినుమురది యయి వర్ధ (ప) కారయు బు। ఘుబుద్ధివండుకపిపుంగవులుం గూరకున్ క్రోధికయివిగదవిద ర్కగా కూరవుంబున విని సెదనివే గులవారి
సా రుణ రి ... ర్ణ। యుసుస ప్రా వారు ప్రద్రుడ ముయుం బు। గాన ళ్ళి ఆలబలంబులకునం జెప్పి పాయునేడుం బసు మయ ఉయున భగ్నరాం (ప) భమయుంబగు వేళ నవేవి లంబు సేగ చ్చిపదంప
ఒకపధీనరి ... దప్రా వరవ ప్తి వై యుద్ధం (వా) వర్ద। ఈ గరి కర్త ను యుపెర్కు విళ్ళం యు యిఱగ విప్రి। ముగ్గర పతిఘపప్తె సప్రాసబహ్న వ (క్రా) మ యుసు (గి) ద బూరంబవదారం బునే యు। అంగద

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible] మొదల [illegible]

[illegible] ॥వ॥ అని పలికి [illegible] నిజ [illegible]
[illegible] నియోగించిన వారలు [illegible]
[illegible]
[illegible]
[illegible] ॥వ॥ [illegible]
[illegible] ॥వ॥ అని పలికి [illegible] నగరంబున [illegible]
[illegible]

...యునే । ... జనునంక మాళికయో ॥ ... ౦౦ ౦౦౦౦౦౦౦౦౦౦౦౦ ౦౦౦౦ ౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦ ... ॥
... ౦బు నని । వాపష్టంబు నని । మహావాష్టంబు నని । శివంబు నని । మహాశివంబు నని । పద్మంబు నని । మహాపద్మంబు నని । శంఖంబు నని । మహాశంఖంబు ... ॥
... యుగము ... సంఖ్యాతము ... యుక్తి లక్ష ... ఉరుగము ... సంఖ్యాంబు నని । సముద్రంబు నని । మహాశివంబు నని । వేయుమహాపద్మంబులును । ...
... ంబు నిష్ఠుమహా ... లంగో ... శివంబు ... నేగ ... వాంఛ ... యుం ... నెరిఁగింపి ।
... సంఖ్యా ... ఘనంబు ... పవిత్ర ... ॥ ౫ ॥ ఆనతెంచు ... ంబు ... పదులు ... బలంబులు ... పుడు
... యుగ ... పైనని ... వలదు ... వారు ... వారిని ... లకు ... వారికి ... నాలకుని ... యుక్త ...
... వారు ... ంబు ... నెరుపు గలవారలు ... నేరక ... వారిక ... వారుయ ... వలననిపొ ... ఓడినను ॥ క ॥

శ్రీ [illegible] ంకు [illegible] ులు [illegible]

ధ రఘు [illegible] వ్రా [illegible] ॥ కృ॥ యి ధ ధు [illegible]

దిశాల [illegible] ది శిక్షా నల్లూ [illegible] పై యు ను కపె [illegible] న కి

కవిసే యమ్మి [illegible] ధ శాడు క ము ల మార్గికే యు కష్టే ల యము [illegible]

రా [illegible] బాలు [illegible] పి యు [illegible] నిక్కి నారాయణు [illegible] శ్రీ [illegible] డి ధ

ము ం [illegible] ం కీ [illegible] ం ధ పు [illegible] ॥ క॥

[illegible]

ధర్మయుక్తంబగు యమునా [illegible] యిహా. కీన శ్రా డేప్పు దభయుం [illegible] హా
[illegible] యిచ్చి వగ [illegible] కువి యశ్లి బ్లని యిహో [illegible] వా [illegible] కీ
లు । నేను [illegible] నా జలినే కుపకుమానుమనేనా. వాడుతా [illegible]
డుబలునిచ యత్తు ॥ గీ ॥ దా [illegible] వే కువగ నకై లువాశె సుమేయ్యు ॥ ।
[illegible] కయుసవ్వే ఉబ్బుత ప్పు చిచిరదడీకనేరా వా. కలు వా. [illegible]
ప్పేల దెమూ లాశ్న షు [illegible] విశుభిధి కెగ [illegible] యుబ్బింక బాల [illegible]
అర్రెం ౦వినేగ లా [illegible] వాను వి ఝ్ల మే [illegible] యా [illegible]

ంటు తత్త్వజ్ఞానేకిరి । యెనువాంఛి [illegible] వాల హూం [illegible]
న లాంగూలములన్నెప్పి లాంగలు తెలువేర్తు । కం [illegible]
నవజ్ఞ [illegible] రాజ్ఞుతై నవానరవీరభటులన్ కలయుష్ణుల ల [illegible]
లక్ష్మి వెడలి నగారా । నూరాణాంతు దుడుకుమేనూరాడు ।
[illegible] కైరయూధనకము లుయు । వారలా [illegible]
[illegible] । నూరాలన్నికి [illegible] పుహరాయిత్తినే [illegible]

[illegible] స్తి యుం పెన్ని ॰ పాలమయ్ । పా [illegible] మ సు యు శా [illegible]
జ జ యుంవి నా ఘళ్ పులకె [illegible] పా రా ॥ శ్రీ ॥ మెయుం ఘకన్ యుం
ఱం (ఱ) [illegible] లు ఘనే న్తాం ఘ సుకా సు క సం గ రం ఋ
జి ఘ జి [illegible] హా ఘ కె ం (ఱ) । ఘు యు పుం ఘు మ కి రుఘు
ఘ నే [illegible] కి [illegible] ం యు నె కె కె కె బె ఖ కి ఘ్ కం న్తె యు
నా స్తి నా ॥ ౯ ॥ (ప) కయఘ్లు లు లు గో పాం గ ా ల స్తి యు ల [illegible] (ం)

[illegible] | మనవిన్న [illegible] గాం డుమ చన వాడు కాగంబు నేరిలంక చెర. గురెప్పగెలు | నమ్ము [illegible] ప్మ నమ్మ [illegible] సు [illegible] గం [illegible] | రాము

[illegible] లు పడెలు. బాగ [illegible] త యుం బునకై. ఓ పండిక్కి [illegible] పి [illegible] బిబి [illegible] వారం గాపు [illegible] || చ || మెరని పుణ్యం [illegible] యుగ [illegible] యు [illegible]

[illegible] న రం డునం [illegible] తి గిని సుకుం డూరా డుపలవయ్యు నగారదగియు నల వా. [illegible] | [illegible]

లలక్కు గూరుని గ దని | మెరు వపెంపు నమెను పప్పనయులు [illegible] గి రిపరాలో నరా దమును [illegible] హా పు దారపు యన్ని ను మ రచుపిక్ [illegible] లక్ష్మి [illegible] గం [illegible] దారావ [illegible]

మునె [illegible] గురు లు మునకై ఓ గిడ్డి | వారు లలమున బులి యు న నొంవరా న యు న | యతి కు డె [illegible] [illegible] పు గం [illegible] | యాభ్యులక్షి యుభి [illegible] నా బిరు వారయు వాం [illegible]

వినుడూరు [illegible] సంగలె | వనవ రష్మట నం [illegible] వ గ న ర ద గ న్ంవల్లిన | [illegible] రారు [illegible] కవి రి [illegible] డలకురు విం నా [illegible] | నెల్ల [illegible] ధాది నా [illegible] లనెలు

[illegible] డు డున్నా లు న | ఖరషొం [illegible] మూడు [illegible] యునిపదియే నుని. గాయున | ఖరషొపుర [illegible] యు ం బు వి ం డు [illegible] ము డు | యు | జనరాంసి నివెరసి బడి ని కాంనర నాం [illegible] || [illegible] || = = =

౭౫॥ శంభుం బుద్ధికి [illegible] సుత్రాంబులు [illegible] లగ్గా [illegible] గతంబుల [illegible]
[illegible] వాడు। [illegible] లంకాపురి గోపురాం [illegible] గుసుపు గూ [illegible] వసువాడు। [illegible]
[illegible] గాం [illegible]॥౬॥ అంతరి [illegible] మొర [illegible] తకకు। [illegible] లననేకపి [illegible] ఋవీత [illegible]।
[illegible] ర కేడు [illegible] లువల్లీ వకు లు। వారు [illegible] కలవా [illegible] బలులు।
[illegible] లత [illegible] నన అగ బక గు। వా [illegible] ఋ
[illegible]
[illegible]
[illegible]

[illegible] రుధ విక్రయ వానరు [illegible] గలర నికని ॥ ౬౫ ॥ శం [illegible] నపుష్ప యచారు సాంద్ర నన మలయ నికి [illegible] నట [illegible] మువ [illegible]
[illegible] శైలు [illegible] లకర నెం విధ [illegible] మవాచ పనా గములప గది । ఘం గ మా రావల ముననా [illegible] నైం ప [illegible] లపు ఘమల మా [illegible] ।
కొలువ [illegible] వారికి [illegible] వాం [illegible] । నా [illegible] నా వా [illegible] కం [illegible] ॥ [illegible] ॥ [illegible] లక వి । వి రు లు గ [illegible] న యు వి
వారక [illegible] మ [illegible] ధ [illegible] ॥ [illegible] ॥ గం ధ [illegible] నైలా మ [illegible] నవారి । మనన జాం [illegible] జాం ఘా [illegible] ర [illegible] ।
[illegible] రావర [illegible] లు ॥ [illegible] ॥ [illegible] వల [illegible] నైన [illegible] లనైన ల । నైరా [illegible] ంగి [illegible] నకాం రాం యు [illegible]
[illegible] వ ని ప రి [illegible] నపేము [illegible] కుం [illegible] రావ [illegible] గ [illegible] ॥ [illegible] ॥ [illegible] ర యుం [illegible] । [illegible] యుగల్లు [illegible] వి [illegible] । [illegible]

ం రసు కం ఘుని గం [illegible] ॥ ౯॥ [illegible] నే । యసు శివ [illegible] [illegible] [illegible]

[illegible] యుపత్నం [illegible] లుగా లువకే [illegible] ంత్తు విభూ [illegible] మానే । [illegible] [illegible] [illegible]

న చెవా [illegible] మున కొ । [illegible] వైం ది (క) [illegible] (కి) [illegible] [illegible] । గ [illegible] వ [illegible] శివ [illegible] గంధ [illegible]

నే లమి [illegible] ంగాం । జా తు ని [illegible] ని క [illegible] ం ([illegible]) ॥ ౬॥ [illegible] న మశగ । [illegible] లక్ష లుకవు లుగా లువ [illegible] గ [illegible] వాయు [illegible]

[illegible] ॥ ౬॥ [illegible] । [illegible] మంగ [illegible] నై [illegible] మ [illegible] । [illegible] [illegible] । [illegible] ([illegible]) [illegible]

[illegible] । [illegible] వే [illegible] నమల గ [illegible] । గాయ [illegible] నిత [illegible] గ [illegible] । [illegible] ం ([illegible]) ॥ ౬॥ [illegible]

[illegible] గసలు [illegible] [illegible] కాపపా[illegible] వపాచు ॥ [illegible] ॥ వాడులు [illegible] ఘ [illegible] చెప్పి [illegible] లక్ష్మలని [illegible] నయు [illegible] వుం [illegible] ।

[illegible] ఘరాడు ॥ అని [illegible] యు నతుండి [illegible] నిమెను ॥ [illegible] ॥ [illegible] దుమధ్యే । [illegible] నసుని [illegible] లక్ష్మ [illegible] లక్ష్మి । [illegible]

[illegible] ॥ [illegible] ॥ [illegible] నవే [illegible] । [illegible] నా [illegible] లుదు నమ [illegible] [illegible]

[illegible] వరుదు ॥ [illegible] ॥ [illegible] ఘులలక్ష్మి [illegible] । నెలు [illegible] లుడు [illegible] [illegible] । [illegible]

[illegible] ॥ [illegible] ॥ [illegible] [illegible] ఘులు [illegible] । [illegible] లుకు [illegible] నం గాలు [illegible] లు నా [illegible]

[illegible] నసాధువరమ్మి [illegible] ॥ [illegible] ॥ [illegible] లు । [illegible]

[illegible] ॥ క॥ [illegible] యుదయు [illegible] ॥ క॥ [illegible]
[illegible] తాంచలనిఘని [illegible] ॥ వ॥ [illegible]
[illegible] ఉదారశ్రీవెలింగె [illegible] ॥ వ॥ [illegible]
[illegible] పుమెను [illegible] లంత [illegible]
[illegible] గొలువ [illegible] ంకించువా [illegible] । సంకాంచల [illegible] చందుందుందు [illegible] ॥ క॥ నలువదిక్కో [illegible]
[illegible] ॥ క॥ [illegible] । లక్ష్మీ [illegible]
[illegible] ॥ [illegible] ॥ దను [illegible] । [illegible]

...ంకవు [illegible] చిత్రాలవు విన్న వింపెదవారుఅత్త రింపు యు॥ గిత్త గ [illegible] బలమై [illegible] బలమువి
...నయు [illegible] కర [illegible] గులనే రిబా మువాత్మని జాషునేలవే। ఉపరి నరవ [illegible] రి లతారము వు
లనజ్జెంచు [illegible] రలారాదను సూం॥ క ॥ [illegible] లంగా క్షి నే। దాంతు నుత్తే లుంతు నలు ము వావిను
మను। కరుణయో గాజనా యు వంటుసు। గాన్తె పుద్ద గావిరావక దవిగదు చిచ్చ సా తిలం
...రా గుతలకొ నెత్తే తుంబ. గుచుంతు। నెం. మదివారం యు యు డి గి। నీ [illegible] నీ లం
...మున్ను దుర్తునింగ నుంగని॥ తే॥ సర్వజగంబు యు [illegible] గ। సర్వంబున దివిజ దనుజ తతు
ల లతేపతు ఖత్తయునైత్రమాచి చే। తుం జి డివి వవి నూరాంగరి ల జు రె [illegible] త్త [illegible] నాత్రీళ్లా

సారే ॥ అసౌ బపాప తారానేస్త్ర పంబ గు డియుక్త సా ఘంకెక్కి మా తుపుయు కు ... కైపులు ...
లు వారెదెవ రెం దత బలంబున కుది పడు తెదెవ తమ యూరాపప తుపు యూరా ... పులంతు యసునై రిం రం ...
లం గేసం గారెం తుసం జనే। దిప కెలుక్రోసాం. గగ ... లునుదెంపు న గా రెపు వాం డెనయు డు।
ంబలుషిక్రొ లుష। కెతులక్కేస రతొ తుకాం త్రొ జె నెన్న ంతు తు। ... తు నగానా పిడె నుపె
లంక శ్రీ ంతి యూ తులు శ్రీ యుక్రొ ంతు। పాం. శ్రీ తగ యిబినయు. ... వాం. తు వాడె। వారె
నా॥ ...॥ యువరా జాపష్టు బుష నికే। శవిత తయు తుక్ర ... నా డిఎ శ్రీ తునం। గనే యు
... లు ... నెలు దసం ... నునక్సె నా। వసి నివే తము గాం ...

[illegible]

[illegible] ను వెంక్ట్యాని ఘుం [illegible] ంచినే న [illegible] కరు [illegible] చ్చిన్ని [illegible] పుకే [illegible]

సౌ రెత్రింపు రాముఖ్యో దసంగ [illegible] న దొ [illegible] వి ఉ డెం [illegible] గ లు గన్నే కరు [illegible] వాంత్రు [illegible] యుసు [illegible] రాచినపు డు యుయు [illegible]

వంకటి కార్తి వెుపొధులు । వ్రుకేన [illegible] సు సూదాతురకారు [illegible] లు లంతరు యా మున్నిచకె । [illegible] కలు [illegible] డు వ [illegible]

[illegible] ఱ । వాం [illegible] గలు [illegible] న [illegible] । [illegible] వేక స్యవె ఘుఘు [illegible] రా [illegible] లు గం పె ॥ వ ॥ [illegible] నవి [illegible] తం [illegible]

ఘునవా [illegible] నాం ఘులు [illegible] ఘుటు నే [illegible] వ [illegible] ఘుడె [illegible] నలవి గా [illegible] మలక్ష్మ [illegible] నలగి వకిక తంత్ర్వైన

కనిరాపం [illegible] ఘు గాన్నె లం నల ది చి [illegible] ని [illegible] నకమనే యుసు నాతఘు [illegible] ప్పింతను నవి [illegible] చని సా కే [illegible] ఘు పత్రిన్నే । నా [illegible]

[illegible] నగం । [illegible] వచ్చే నవు [illegible] విఘు [illegible] ను [illegible] ॥ అ ॥ వికమ [illegible] స్తూర్తై నమ [illegible]

[illegible] వ ను మం ధు వ ం [illegible] యు । లాంఛ యు శం ం ము యు మా యి [illegible] గం బు సు ॥ తెనియు శం యు వి న్నా ఖం [illegible] యు యు న [illegible] రు [illegible]

నా మాం రు ల మ [illegible] ణ ధ గ ం ద వ శ నె న వ్ మ మా ఛం । గ వ చ్చి న [illegible] తు ము గ లు యు ని పే యు క నె ॥ క ॥ అ ల్లు న న వ [illegible] న ము న । వ ల్ల ఘు డు న [illegible]

[illegible] శ ం ఖ ము । ము ల్లె [illegible] ల ర గు యు నె ॥ గ ॥ అ యు న వే గు ల ధి యు ం పి న [illegible] ము । గ లు గు న యు గ ం న వె ఉ వ క వ ల శి న యు । చూ ం ఉ వ ల శి న మె ల ం బు మా ం శి [illegible]

[illegible] యు గ ం ం గ [illegible] ॥ [illegible] ను [illegible] వు న తే [illegible] ంం ల [illegible] య క ల స్నే న ల [illegible] నా । ఖ రు కిం జూ ం చు ము నా ... శ రు । మ ఖి కిం చు క్ర్ నె వ వె నా ము ఉ వ శ్ మ ల వ శ్ మా ॥ తు ॥

[illegible] ం గ ము న క్ష మె నె ని మా ... వ త । త్ర కి కి త్రేం బు గా నా శ కం బు మ తు గా [illegible] ం క్ష మె ఘె ం క బె । ధ సు ర [illegible] ం బు న ... బు య్యు న ం చు జా డి క థ ం గా య్యు ల ం ర్లా ఖ లి ఘు నీ నా

[illegible] ం ది ం వ [illegible] ॥ క ॥ అ ని ధ క క వే ము కా ల పి న వి న [illegible] ల గు [illegible] క వ [illegible] ల ం [illegible] । బు ని నె రు యు ఘు గి చి క్ర్ ని ద శ్ (గి) ఖు ని తో

[illegible] వ ర ధ వ వ . ప్ర [illegible] ం యు [illegible] ॥ [illegible] న ర యు న [illegible] వి శ్లి షీ [illegible] గా ం డె లిం గి । వ న వ రు [illegible] హ ం బ య్యి ం చి

[illegible] కవి తిమ్మ [illegible] వంచేసి [illegible] రాంచి గ [illegible] సా। [illegible] వనే [illegible] ము [illegible] నన [illegible] పరక నెనే। [illegible] నాథ సౌమమున గత్తె ఆ మెలది యుండుచో [illegible] పరా [illegible] వర
[illegible] లాం చరించె కర్ణయు [illegible] సారా [illegible] రు [illegible] లం గసుంగాగ దూర్తుపారి మహాంసం ఉల సంగతా [illegible] లు లంగల తెరంగె రింగింప వర్షయు।
[illegible] ము జనించిన కమానకి నిచ్చి [illegible] చ్చి పే॥ తన్నియు [illegible] లు [illegible] వ్వకంచి॥ వ॥ తవంవరకైనన సాం [illegible] తారాంలయుం నవచూచి వ్యు [illegible] యు వెంపువా। [illegible] నరత్నే యు లున్న సౌంపుకప్పి నాంయకు లారశె దీపం వము
[illegible] యు ధరి యు [illegible] వానర వాదం [illegible] వాని [illegible] పె। నవీక సుల సంగతి లుంగ లయునె చున్నె నెపనె [illegible] చిరం బాగి నే॥ క॥ అనవు దు వారలు [illegible] యాం। వన చేకు [illegible] [illegible]
[illegible] రాం [illegible] లగ [illegible] ॥ ఆవె॥ యక్క డనిం చరించదలి [illegible] వంచిన వెక [illegible] డై। యక [illegible] డ [illegible] [illegible] నక యు వడి నిండెమా డి కనే। [illegible]
[illegible] తం [illegible] వనేని [illegible] నవక నేవ యుం [illegible] ॥ వనవె వదలి లం చెత [illegible] మకడి నె [illegible] పతిము [illegible] [illegible]
[illegible] రంగు గాంచి [illegible]

[illegible] ॥ [illegible] మొనమే [illegible] ముస్న [illegible] మేను యుష్టు [illegible]
[illegible] ఆనసధ [illegible] సముందరుపైబడి [illegible] (శ్రీ) [illegible] గంబులచే [illegible] దిపాలపరశుక్తి [illegible]
[illegible] భూమ [illegible] కులతీం [illegible] ॥ [illegible] తంబగు [illegible] పరివ్యాప్తి తంబు । నీవు గానదుర వగావాంబు గుదు [illegible]
[illegible] । వాన [illegible] దాంరైదు వారు వీడె [illegible] మరి యుండు వారెడు మనలు । [illegible]
[illegible]
[illegible]

యుద్ధనేనే దడిన [illegible] వారి [illegible] రలని మూర ము గమ [illegible] దైలయుం హిమానే [illegible] ని ధవుం ధించి గడవి [illegible] రి వు [illegible] లి ల వా [illegible] ల కయుం గ [illegible]
[illegible] రా ఘు దేవరి యుఘ [illegible] [illegible] యుం [illegible] | నెరకు [illegible] కొం తరె వా [illegible] | సులి [illegible] గారేన [illegible] | [illegible] ల [illegible] యుయా రవున్నా | ని . [illegible]
[illegible] యుడి [illegible] ||అ|| [illegible] ఘువానివి వికి రాజావమ [illegible] [illegible] వరిన నరుం [illegible] నాగనెంత్ర [illegible] | నా రిశ్వది నికివి వారతము లేల యు త్రైన [illegible] గాని వల పా ు [illegible]
దదరు దైనే [illegible] || [illegible] || [illegible] వివి [illegible] లగి [illegible] | [illegible] దవుల [illegible] [illegible] | [illegible] యా [illegible]
[illegible] ల నర [illegible] | ఖరబ [illegible] లవరి [illegible] లదా [illegible] | నదని దయుగలదా [illegible] లం [illegible] | గాం దికులక్షి [illegible] ననస్సు | [illegible]
| [illegible] [illegible] వానరాయున [illegible] || వ || [illegible] నవ గ [illegible] గ [illegible] నంగ [illegible] నసు [illegible] ల [illegible] వ ల . [illegible]
[illegible] ను [illegible] వ దె [illegible] యునవా రలగా రలంపు [illegible] || వ || అనిన [illegible] వా [illegible] ంపుష్ప [illegible] దిజా యు ద్ర లం . [illegible]

[illegible] మ్యా ధి[illegible] మనిని [illegible] ఖం మను నం గ[illegible]సన [illegible] థారూ ధర తగులక్ష్మ [illegible] నిరుగేల ంక[illegible]లంగొ వివివసుదేశబవన తన యున్నెకి రాంమెవె [illegible]
॥వె [illegible] లవానె శరాయక ఫుంగవ [illegible] న [illegible] కా॥ పాలియు కమమక [illegible] షత్రు॥ హాయుత [illegible] యుత్ష రిని [illegible] ॥వ॥ [illegible] ంకలం [illegible] యని [illegible] పింది
[illegible] యులు [illegible] ముతిపాతును [illegible] ంతుమ ౦॥ మెళములు [illegible] మేఘములంయు [illegible]
[illegible] ॥ [illegible] వె॥ ఖ్ల ఖ [illegible] మును [illegible] వాళు॥ విడి యువాళుమతి యువి [illegible] వెళ్ళు [illegible]
[illegible] ములు [illegible] నాయు [illegible] ములునెలులు [illegible] శశథులు॥ వ రు స [illegible] పా [illegible] మతి యుకా॥ [illegible] నెల [illegible] ॥వ॥ [illegible] వా [illegible]
[illegible] యంధగు॥ [illegible] గా [illegible] ॥వ॥ ॥ వడు గా [illegible] కం [illegible] సశ [illegible] చిరు [illegible] నా [illegible] క॥ వడు [illegible] ధనమువనె॥ [illegible] వనన్న
[illegible] ॥ అగా [illegible] ॥ [illegible] నెకంపిరుచే లా॥ [illegible] ॥ క గా [illegible] కలగిన మ [illegible] ॥ [illegible] ॥

[illegible] లంబు [illegible] నెరిగిరుగు [illegible] వారలు [illegible] లు [illegible] వారలు నగ

రడింపర॥ [illegible] నం [illegible] దిం [illegible] నేనిం(ద) నంద నసునితమ్ము నిభూతిన జూచి [illegible] (కే) [illegible] మ్ములైనక్కనుడ మ్ములనవివ ఘు వెలు భూవను

[illegible] మ్ములయుంచుచ [illegible] (ఈ) [illegible] నవిననె॥ [illegible] వనములరనములవ్వంగినె [illegible] ముక్కొండవెల కొంగిని (వై) [illegible] యునె॥ మనుకొనిపెఠికి [illegible] ఘు॥ వనరాం [illegible]

[illegible] ॥ [illegible] ఘులమాదిక్కనె [illegible] ము॥ [illegible] నెమా(తి) ము [illegible] ఘుకొండులునె॥ (మా)కులు దెచ్చి [illegible] ముంగుడిని

[illegible] నెం నయుండు [illegible] పునను॥ [illegible] యల్లు [illegible] విన్నాతంబును॥ [illegible] నవి [illegible] తంబును॥ [illegible] నాం [illegible] ంబు నుంగా

[illegible] వెడు యంబతంబు [illegible] (ంకు) నెయుండులు వలంగ [illegible] వంగపుంగలు [illegible] ంచు ము॥ రఘువరు [illegible] ంబు నక [illegible] ॥ యాశేషువు భూనినచె నులు [illegible]

[illegible] (వు) [illegible] ంచుడు [illegible] పవి [illegible] లుండు [illegible] లథి వంధనం [illegible] విం చు [illegible] ॥ రామ [illegible] (రు)ంచు ముబి తవా [illegible]

[illegible]
వ రమోవాక్యం ... [illegible] ... వుస (శి) ... [illegible] ... పెద్దరయు గ ... [illegible] ... (శ్రీ) ... [illegible]
... [illegible] ... ॥ అ॥ కం॥ ... [illegible] ... నే చేరాముడీ। ప్పుణ్యం యుంకి గా ... [illegible]
... [illegible] ... ॥ అ॥ ... [illegible]
... [illegible] ... వల్ల గాని కి కెన్నె. వాని ... శరీర ములపై నయు ... [illegible]
... [illegible] ... మంత్రి కవా ... [illegible] ... ॥ ... [illegible]
... [illegible]

కమగొ ఇదన్నె ఓ ఘొరు వాయుము [illegible]

[illegible] నింగి కింనెం గ [illegible] యయు [illegible]

[illegible] ఉ కు డు ఉ కొ న న [illegible]

[illegible] నమగ [illegible] నగవరు [illegible] వాని [illegible]

[illegible] మేలు వారి [illegible] నవ నమ [illegible]

[illegible] ఉంగ [illegible] ॥ [illegible]

[illegible] ॥ [illegible] ॥ [illegible]

[illegible] వెంటి [illegible] ॥ [illegible]

[illegible] వా రాం కొన [illegible] దే వు ష్ట [illegible] మును కొం [illegible] । మన మం డు పు నా లిలె మ ల యు [illegible] ం ము సు నే [illegible] కే హ [illegible] ధ రం ము । తిరిగి వచ్చి యు [illegible] తులు
[illegible] యు ము ల పె గన్ని । గ ది గ వా ర్లకు నె వెరు గ [illegible] ము ల గ డ ల క వెచ్చి । తల ఘు ఘు ఘు లు యా॥ వ॥ మ రి యు [illegible] వన్నె కు [illegible] రము ల దె చ్చి చుం గ [illegible] ంకె వెర
[illegible] నం ము లెంగ ఘ్ణు । యు థా [illegible] త్ర వి రా రం ము నా రా [illegible] పు చ్చి । మ ర్తు నా యు ॥ గ॥ ప చ్చి యె మూ ర్తు ర వ్వా [illegible] రవి పా వా డి ప ర వి ల త్ర మ ఘ్టి ల వి కు [illegible] వ రాం ల
[illegible] ల యు ర్చె [illegible] గ యా నె కో ము ల వృ ద్ధి వి నే థ [illegible] ల హా ర పె కు సి వా తు । డ ల లు దాం త్ర లు గాం గ ధ రి యుం చి ము కు వు తో వి డి వి డి చె [illegible] తు ల వి డచి యు సు [illegible] చె చు వా [illegible] సు వెం క డె నె [illegible]
వా చి । [illegible] న ల పు ని చ్చి వె ల ము డు వా రు । [illegible] పు మ సా . పు [illegible] ౦ క [illegible] గు వా డు । సి ది క ని హా ఖె నె న్ని కు ల గి రు ల న డుం ట । న రు [illegible] సు తెం చు వా [illegible] దై తికె పు యా॥ అ॥ కొం డ రు పం ని పం ము
ల సొం కొం యు చే హు ల తెం ఘ్ణు విం ఘ్ణు యుం । [illegible] ల ది దా . క త్తై వి ము గు పం ల [illegible] క్తె [illegible] ఘ్ణు చునె । గం ధు క కె కి [illegible] మ ర్తు కై [illegible] ది మా [illegible] ౦। [illegible] గె [illegible] ని బ [illegible] రం ప ర తెం ల గ నం గ [illegible]

[illegible] ॥కే॥ నా నగము పెళికి [illegible] ॥ [illegible]

[illegible] ॥కే॥ [illegible] ॥ [illegible] మునిసు (గి) [illegible]

[illegible]

[illegible] ॥కే॥ [illegible]

[illegible]

[illegible]

[illegible]

శ్రీవైష్ణవులు శ్రీవైష్ణవ నే నే న లం దు వాయ న కే మ వే వ శ్రేరాం ఖి శ వు కులు వెన్న పెయి సరి కి గిం జాన్న గు త్తెల్లు గు న వై వి దె వి । సం షో నర నం తర షు యుల గల యు వ్ర వు వా న వన్నె
వెన్నె యు ని ॥ కే ॥ అం దు న నం వ మ వు లు । నం వం వ గి రి దు వ మా దు లం చ ల యు న నే । ం ము క్ నే న లు యు యు గాం వ యు గ ని హరి యు వ న వ యు గ వు నా ॥ శ ॥ శ శ ము యు బా వ ర సం దు
లు । శ శ ము ల శ యు ల జె ఖ శి ళ శ ము లు । గ ర్వా ం ర ల ఖు ల న మై న వె శ వు న । త మ గి రు యు దె ళి శ ళ వె లె య సు ॥ గి ॥ అ వి యు న వ శి ల నం ద రి ద న వి కో సు వు । న దు వ గా వి ం ము ము న
యు ను నై శ కా మ కా శ ల వి గ న న వ ఈ ల । క ది ష వు ం . బు చె రి తా ం ధ మ యు న వు డు ॥ అ ॥ వి . ము ల తా . మ నం యు ఇ యి పె ల్లు వ తై న వ ఖి న మా శి క వి । రా మి న రా మ గి
యు న లా . గి ల ం క క శం క ము యు చ్చ వై ష యు ం । దా . మి శి ల మా ల ము ల దా ట్లు ని శిం వృ ల దా ప్పి తాం తె నా । నా ర వ ల పా ం ఫ జా ర మ న నా మ క రా కై క రా వ లు లా ం ॥ యు వి ధ రిం ఘ నా ం ॥ క ॥ ౧ ॥

మమప్పు గలవ్రీ [illegible] నదుతింగ [illegible] ము లూ ॥ ౫ ॥ ఆయున నదిధర్ధ [illegible] వారిశులము వల [illegible] ధరనన యవి వాలృ [illegible] యవడి ధరరె వ [illegible] ॥ [illegible] ఆనిసన
వాడి [illegible] ఖులకు సంతసించుచున్న దంగ ప్పంగ వు లొప్పు [illegible] నిం గిచె లరిగ వితార న [illegible] లల బదాయము భం [illegible] వం [illegible] పరి [illegible] రాస వ [illegible] యుంయున నఖుందుతాసువా ంబు నె నంబుధివాంథ
౦ న నె [illegible] తైరామనంతు [illegible] రాజు [illegible] రం యు నథితి [illegible] పారింధతుంచి ॥ కా ॥ విష్ణుకాంయున మెనమొా శ్రగ వడె వెదంకు ముంత వాయునె। అవిష్ణు [illegible] ము కరొదె నవెా [illegible] యదెవిచవ [illegible]
యులను [illegible] చెస [illegible] మ [illegible] నయుడు తార్యవాం బు ధరనస్ప్రు వా। పష్ణు ఖావిరుడుము రాంగ నెుక్క నగమెుప్పు నైవెనె నంఖ్యాని థినీ ॥ ఆ ॥ వైచిన నాం గలూ కముననా రికి వాంథి
పంచు [illegible] వకనా [illegible] నెయువి నజా యున్న టచ్చే ఏవేగ దానువె [illegible] వప్పి వచ్చిన వీరాధీశుల [illegible] లూముక లూక్క డె। [illegible] వదర స్సు దింగొడె స నగ్గి అదెదె కవింద్రులారవ గనూం ॥ ౯ ॥
ఆపుద [illegible] పాం తం బు ననచ్చి వలన రెగ యు ఖి లచ్చు ట లతొన దగి రిపాల యు। వినుయునక [illegible] పద వర్త [illegible] మగి డిం దారి [illegible] ముఖ్యతె యున ముల [illegible] స విచె. గి [illegible] వ ॥ యలగల క్షాం [illegible] కపుతెపు నవెకొ.

[illegible] హ్య [illegible] ॥ ౯౧ ॥ [illegible] సె [illegible] యుమునె [illegible] యుం [illegible]

[illegible] గ్రీం సురయుంబున వచ్చి వారధి నీ ॥ ౯౨ ॥ వ [illegible] వైదిక సంబుమున [illegible] గయు [illegible] ఖవ [illegible] లు [illegible] నవిమగు [illegible]

[illegible] నదుగు దెచ్చి దేవనిమ్మ [illegible] గారి । [illegible] వెవినరు [illegible] లుము [illegible] ధర [illegible] యుబు । మునిగు [illegible]

[illegible] రతి లుత [illegible] గనిలుబు । గోవిరానినయుండు దేవ [illegible] రయయు ండుసాం ॥ ౯౪ ॥ మెు [illegible] లునెక [illegible] యుండు [illegible]

[illegible] ॥ ౯౫ ॥ యుండు [illegible]

[illegible]

...త్రి ల మునిశ్వరులు లంగీగు గురువు | ప [illegible]
వ్యాసు ప్రష్ఠం బు నారద శతం పరిం చు | బ్రహ్మ [illegible] వం
[illegible] డి దత్తాకరం బు వినిరోఘత గకిం [illegible] య సిన
శ. శరి | [illegible] పతిరు మరు డి శవు [illegible] వ లంకి న
[illegible] నాగ [illegible] బు నాడు | క్షేవి [illegible] నె ది కు షు వి [illegible]
[illegible] లగా ది | రఘు వర విశ్వాతం [illegible] శ్వర రగు [illegible] యు | దేవ
కష్టు పొక్కడం డ పొం ది డి వ [illegible] | గడు యు

న ప్రత్యవనిష్ఠా నే [illegible] లూ గా ॥ అన మ [illegible] గా ॥ [illegible] ॥ [illegible]

జు యుక్త న వి లక్షి లు [illegible] కళరి స్వ [illegible] రి డి ఉ దూ ం ప వ

[illegible] యు వ ల న [illegible] ఈ ఉ ధ్రీ వె ఉ ది । యుర క [illegible]

[illegible] ఉ [illegible] వ వి ం ఉం బా న రిం ష్ఠి ది ఉ ము డి ।

[illegible] వు [illegible] ఉ [illegible] గ ర్తి ప షి [illegible] ర్న ను సా గ

[illegible] నె డుప్తు వు రా. గా రి । నా వా గ నిం యు [illegible] నే

[illegible] లి ఉ యు న ద రిం ఉ న నిన హా ర ది వా రి యు న ॥ రీ ॥

[illegible]
నేపుబలం బుతను [illegible] దము, దుర్గ [illegible] ధరము దట [illegible] సా॥ [illegible] గు మొత్త [illegible]
వేషను డవడి మ్మ ంచునే [illegible] లయ్యాం డి మొ। [illegible] యితన దిరాలో [illegible] ము ం జెరిచి ౯ [illegible]
౦। ధరాకాంచుయుస దధవ [illegible] ంచిత। [illegible] ంతారమును [illegible] ము గావర మిప్పె సా॥ ౯॥ జలము యును [illegible]
సిర౦। ఖల కొండంబరయునే ధవగవా [illegible] నా॥ ద॥ దధనం [illegible] దం ఖ ం [illegible] దయు ం దగు చతిన యాప్ప [illegible]
లశయు [illegible] ంబు నని ంపు [illegible] సులలు [illegible] గాక యొాయుంచినవ్వు [illegible]। దం [illegible] వ రమ ం బులు గు [illegible]
గచ్చినే యుం దబులు [illegible] యుము। [illegible] యుం త్ర [illegible] బులుంబుల నే [illegible]। వే

[illegible] వెల [illegible] యు [illegible] లు [illegible] గ [illegible]

[illegible] దనర దారాళి । సూరాలు [illegible] ఘూంప [illegible] మ్ము యు శక్తే [illegible] లు [illegible]

[illegible] నవతనా [illegible] యు పా [illegible] యు మెయి ది [illegible] ॥ వ ॥ [illegible]

[illegible] యించినాడు [illegible] యు [illegible] ఘగఱ నుం డుగాన హరగణె నెరుం గడ సూపా [illegible]

[illegible] యు [illegible] దెగయియు డుపగడే ॥ కః ॥ నా [illegible]

[illegible] యు యు [illegible] నగ [illegible] యు [illegible] నా [illegible] మొగి నవ [illegible] మ [illegible] గా [illegible]

[illegible] యు నా । కె [illegible] గు ను [illegible] గం । ఘ [illegible] నుం డు [illegible]

[illegible]

...ంబురి షా ... ఘటియించెనా గయగానోపదేశలమై నాభిమానంబులుగా గను నంతసంతస [illegible] ... [illegible] ంయుంబులు న వారి [illegible] న లయమైవే వే [illegible] నా॥ ౬॥ [illegible]

నాత్రిభువను। శపవ్వను నారాయణనమునుమిపనారులుగడు జూ। [illegible] గనూపిరంఢుని యలో। కేమువెరవువుజెప్పి వర్షముగ [illegible] నను నమూ॥ ౯॥ గురుణా విని సుపెనవారవె। గురా విని నుయిమెనుపు చయ్యి కువ్వు ఉమ.

గురారా। వణుని షి [illegible] సువారంఢుతరా। గు [illegible] వలుల గల వారంఢు। వీ. ఢుగు [illegible] ౩౦॥ ౩౧॥ అను ఘు భక్తువంఢుకొనియు గ [illegible] కరకొ। మురువలో నుండె లోకముఖ్య బిరుగవద గ। వి యల ఏ

ఢుగులగ ఢుయిని చిత్రి రమ్యు [illegible] ంబు బి మారవసం వంచబరపి॥ [illegible] ఢుకరుకం పరలుభూ ంబుపెంబరవు నా॥ ౩॥ వివరాం బూ నిధిలో బాగవ్వె ఢుగా పెనెవంయ వా సా [illegible] నం

బునరవారమునిత్తు నయ్య [illegible] గ ం [illegible] లోకం బు వారవ్రియంగమ్ము పరా ఘుత్రి ం ఢుబారన పవ్ [illegible] లకి। లచేయూ తపుట్టి నరాలవులన్ని [illegible] లదిగా లంజూచి [illegible] నుఁ

నా॥ ౧॥ అఢుమనాంబు [illegible] కఢునయూంబు ంది [illegible] నీ వలవదితె లపైరింప వలయునని నన్నుయన్న కెంచ్రాంఢు మరియును గెంపారకోటారు యుఁ। నిగు ఢు ≡ [illegible] మరి బూశె [illegible] గా ॥ [illegible] ఆకం [illegible]

వెధరి [illegible] నిష్టువశినప్పై మొదె [illegible] ంద్యాం ంఢుడు। [illegible] కచ్చోవంఢుహిరగప్పి దప్పిరిగ ఢువెనా [illegible] ముఢుఁ హరా [illegible] కంబలియునెళ్లరంబు బిగివెళ వమునే [illegible] నే యు [illegible] ం [illegible] ముకె। వెకు వెనె

... నను వము॥ వ॥ ని లు యు [illegible] వం లు శ రా [illegible] వ శ్రే త [illegible]
... రాడవి కో వా నలా వా లులు నం ద శ కం [illegible] నే ష వ వే [illegible]
... దు దు లు క నా గి ॥ కవు [illegible] లం యు ని కం ద ప్పు వూ [illegible]
... యు దేవ నె లు య్యి తెచి [illegible] న గా ల న గె ల ని [illegible] నెం।
... న వా [illegible] దు ను జె ప్పె ను రా కం రు యు నే॥ తు దు నం ద రం రా॥
... లు లు ల దవం చి వె వె। [illegible] సా యు గ [illegible] ర వై దే వా నే ప [illegible]
... యు మ ని యు వి। [illegible] డు ని జ మూ వా తి లో [illegible]

నైతేజాని నింగి నిలయు గవతపడిజాలి। రావణసుసంధేశము గడు। సారవ[illegible]జెప్పి [illegible]వనసు యాగిప్పలుసే॥ క॥ వేడి నగనివ [illegible]లతము లగొనె వెతవ దువగ జాలి కిణా [illegible] డు దున
[illegible] రిం చడ యా చొల్లిరిచి యిట్టిదె చెప్పి భా సు ఘునె దువసా॥ క॥ యుత్తెరంగున నెన్నిప్పగ। దుత్తరపడిరామము బూవిధశకే శవిలవి। రెత్తె త్తి గుప్పు ఫ్ను ము। నాకారిత్తరి గశ్చిముసా। రిత్తరిగ్రీ
నాసనం స్తుసో॥ క॥ అధిపుని చంద్రున సుం దో ఱ। దధిక్షిప్తు శమైన దూతులా డినని చొ। విధిబళికి నవాతాన్వవరు। వధియిం మయుకారతనె మెవివస్ప్రథవం కా॥ వ॥ అనివినిరాదునెం ద్ర్యోం
[illegible] ఛాయు। వాం డు నానం దుత్రిత్వ ఱబు నని తొని। సుగ్రీవా దకృష్ణి భునీ దూన్నె మణి చెప్పు మాం ముని నసపం డులు కనచి కంగ సుం గొ న్నె॥ నె॥ తలపాశికహ్రాం మాశినె దానాకు యువ్వావి। యాని విన
[illegible] మతి షు తని యిగ్గ వం తించి చెచ్చు యమగయిబగావడి మతకు మన్న ము। లోకమరాత్క్షు [illegible] కంఖగా జై యు కపిసె నటో వార్థిగ ఘుతున్నను ము। లంకత్రి కూరా యాన్నె
జాతెరికి షే యుత్తనె నసుము॥ యారుదానరా జెప్పు వాసెకను నవాలన్డెనె। మారవి శ్రీ మగాను నలకులక్కనాను గడో గి। శ్రీ కరారాజు గను పా చిరిబెవిన్ యుమను॥ వెసగ నిం దిజిత్తు లష్కం బూనె

నె కెం బు భి గ డ [illegible] ... ప ను । రా [illegible] నం యు పె న తం కొ ప్పె [illegible] న బి ద్రాఘ ం బున [illegible] డు । వా రె ల వ [illegible]
లత్తె నా [illegible] న వి మ రం బు [illegible] మ (శ్రీ) డె కం బు న న ను త ం గూ చి నె నీ యు పు ల డై యు ర డె న ల త్తు కె రా మూ [illegible] వెం గు వా. పు రు త్తు ల ము ం బూ చి పొ ల యు రా [illegible] కె ల్ల నీ రా ।। [illegible] దే వ వి [illegible]
ల కె ర [illegible] డు ము న కు రా । ఘూ వ ల్ల ఘ నె ఖి పి త్రి ం । గా వి ం చె ప యూ థి వా. ప గె ల లి ప బా వ స్తూ [illegible] ।। వ న వ శ స్సె న యు శ రు । బొ మా యి న వి స్త్రా ల దృ్మ గ [illegible] బ ల ధి కి ని జై । పె ను పూ ం బు కు సై
యు రా [illegible] యు వి రు ము న కు ను ।। క ।। రా ఘు వు లు వి ను ము వి భా యు । న్నా ఘూ యు పు లు స మ స [illegible] సం పు వె న్న లు పు । బూ [illegible] ఘూ పు క తి న వా ద రు ల మొ ఘూ శ్రీ వి ము ల్లు యు స మ త ము ౧ వి క
సాం ము [illegible] । భ దా నం బు ల లో నె క వె లం గు శ్రై యు న బి రా ర్వ ం బ ని న న ర క మ ల్లు ఉ డు కు రు ం డ ను వా నిం గ న తం గొ నీ ।। శా ం ।।
ను [illegible] కెం బు తో డ మ నె దా । చ (శ్రీ) శ్రీ ధ ము పూ ని రా ము న కు [illegible] చె న్నా డు గ । శ వి (శ్రీ) హ్మ ం డ రు [illegible] ధా వె శ ం బు నీ కె ల పం । క్రి (శ్రీ) ం ఘు తు నె నా । న రు ం ఘు
యు నె రా ప నె ఉ న [illegible] క ।। అ యు గా కు [illegible] రా ఘు రి । భ యు ల కు రా [illegible] ం కె పె న తా ల కు మ ది శ్ర [illegible] రా వ [illegible] । మ ఘు బా దం బూ [illegible] ఉ మం ప [illegible] గు నా ।।

[illegible]

[illegible] ము రు వేసవిన వి[illegible] నా[illegible] [illegible] వరిర మ చనకలు వెంట్రుంము ఖివద్దే యుంచి వెచెవ దు గాం కయ

ుంచగినదాశర వేషు లతాదం గు[illegible]నేయు రంయున కెగశే। పడ [illegible] వర [illegible] రాగాయున దశదప్ర నాదుంయు చేసి క్రితాంబు రిరొ యువనిదె॥ అకేన దాదినాధేశర [illegible] యా జా గద్దె

వ దుం[illegible] దుంచెయుద ఊిలకునై వెళ్ళి యారా [illegible] లంగశరికే ములనారితిశేనని దనై తినింకని। యుకేనిని తాదు లందాక దనై తికవ తా ఘనాదనై తిగాదు మునా॥ [illegible]॥ [illegible] యాజాగద్దె

[illegible] వదంయున్నదన యుప్షివరు యాశేని। పకేమ [illegible] [illegible]

[illegible] గుడు [illegible] క [illegible] కుశదుప్తి తిజునింమ నాదిగుడు సంధాదించి నేకేంచతా। [illegible] లంకె రిగల యూదుధానలఘు జాగకవంబు శివేపేనదనే। బారినా కేంతు యుయు [illegible]

[illegible] ను సా॥వ॥ దేవాదేవశరం పకుం దగు దశక్రిథి ంటు (బ) ం [illegible] వరంయున। సు [illegible] లశే ష యుంటు। అదనికనుబు ంచునునాకే (గ) బుంటు నునైన రుంభక నాన్ంచ [illegible]

[illegible] లానవనూం రంత్రై నె కశ్రీ దనసంచగినేనూ తుంచు। ద [illegible] ॥ (గి) చునకు న (గ్ర) తన యుంఠిం (చ) జ్రితుప్తం చనును। వాదచ్చే దవేకవన సుంచునును। అవారవ [illegible]

[illegible] దుంచుడు। అలక్ష్మీ దగాదృం దు ను। నగు గుంజాత్రి యుదర్శ [illegible] (బ్ర) శ్రీనూంచును। (బ్ర) వాం గు [illegible] నా నా [illegible] (త్రి) మూ వప్తుం భవి జూలుంభి యు గు చునొవ భుక్తిం చునను [illegible] రుపుం వాలి నవా

నమ్మ [illegible] ఘలజో [illegible] ంవా [illegible] నే || [illegible] ఫలతే [illegible] ఘకయు న్నాం । ఏతి పంథి గానయ [illegible] ం । [illegible] నియున్ [illegible] పవమా [illegible] ంన్న

[illegible] నాథుంబు [illegible] నాంటానేకింపే || [illegible] కొని వచ్చినే । పగవా. డ [illegible] । చగి వికవాడ [illegible] । వు గ నా వ [illegible] యె [illegible] మానవ [illegible] ంతు కునే || [illegible] ||

[illegible] గెను । వానిని కర [illegible] ంపు వయు వయు [illegible] నే నే [illegible] నివనవము । మానే [illegible] నవి [illegible] నిపడి నింపారసా || [illegible] || అంత్రి యకాము యు [illegible] కరసా గపు [illegible] నా ంపు ।

[illegible] వి [illegible] పురిశంబులు చే కొను వానికిం [illegible] [illegible] వి [illegible] నియయంబులు [illegible] నాక [illegible] వి [illegible] ం [illegible] విరూ [illegible] వని ధకింగలనా [illegible] పక్క [illegible] లగు [illegible] || [illegible] ||

[illegible] నవ [illegible] ఖులు । వేయుని దుగా వు వి క చగి [illegible] । [illegible] వి క ల నేన. గు నాం [illegible] ంచిన । నె [illegible] గానసంది యం ఖువల దు || [illegible] || [illegible]

[illegible] నా కునే ం । [illegible] పినే యు [illegible] వే గ వా [illegible] ం డి [illegible] నే || వే || అవినం గపినా [illegible] రఘు నాం [illegible] కం గనం [illegible] ని । [illegible] వా [illegible] ం [illegible]

[illegible] ం చినే వుయు ద [illegible] గు నా సంప్తి [illegible] ంద [illegible] । [illegible] యునా [illegible] యు నిష్ట [illegible] ం దు గానవ [illegible] । [illegible] యు దు [illegible] గి [illegible] వ మ [illegible]

[illegible] రయ దరుశేవే | యాం [illegible]
[illegible] వెం ధుం డు నయు [illegible] సా||సీ|| [illegible]
[illegible] పెం [illegible] నా డు యు [illegible]
[illegible] [illegible] యూగాం [illegible] గాకె||మ|| [illegible]
[illegible] [illegible] వుంగ ఘుం| [illegible]
[illegible] [illegible]
వం గ [illegible] ||అ|| [illegible] యాలు పెక్కు [illegible]

[illegible] || [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible] || [illegible]

[illegible] || [illegible]

[illegible] || [illegible]

[illegible]

[illegible]ంచు దుంపి దక్షయుం డులనేర్చెం నెలు । జారు । సంతో దులనుల మా[illegible] గ దా[illegible] సుం వసం యువపతి । యెకరుం జి[illegible]
[illegible] యుపస్థుం పరిను చునితా పత్తి పాటికి ం జానినయ[illegible]ం శ్రీనన్నే నిఁశయు [illegible] నవలాకకొంచి॥ గ౧॥ అనగని పుణ్య[illegible] లనేరాని జ్ఞాదము చు । నసకా మావతె లవినకొతి । నగదు చున్నా దా[illegible]
యువరాజు జెప్పి వేడుకా జూ ॥౪॥ అనవిని నా[illegible] దశ్శి[illegible] దరానన [illegible] దారఘురాముడె [illegible] వం[illegible] న గోనీ వచ్చి లోకమునిరా వర లోకము జాయ జూచినకి । జనని కలంగి[illegible]
[illegible]ని ఋక్కని మారుల వేడు వారుడనే । జనటపిని[illegible] వుంఋ[illegible] వాపునుపెట్టి యెన్ని [illegible] లనే॥ కా॥ మెలూరా[illegible] ంచినన్నా దుఋ [illegible] యుగ్గెనము[illegible]
[illegible]ం [illegible] పిలిరం ఋ దాం తృననే ముకేగ[illegible] కంఋర్థువ । బాదిలాం[illegible] ల నేత్ర నథుపతినే వారింని కులారాదుడని । దూ. లం(గ) మ్మ రజూంచిరా లువ్వివెడలం [illegible] పించి [illegible] వచ్చి
[illegible]॥ ౯॥ జననికఘుపతి గాయవరం । యనివిని [illegible]॥ దాదశివిలా[illegible] యింకి [illegible] మాని [illegible] దమనవు ఋ మాన్తి [illegible] దెలకి యాసుడు [illegible]॥ [illegible]॥ ౧౦౪

[illegible] గారి [illegible] సమం [illegible] । శ్రీ [illegible]
[illegible] ॥ [illegible]
[illegible] । [illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible] యు ల వా। యా బుర [illegible] కపయ కసు [illegible] వి క్రీ తేను యేమి [illegible] ।। అసు [illegible] రు యు గాం [illegible]
[illegible] ।। కొ [illegible] ।। యు ।। అసూ [illegible] దొ మా ఘ రాం ఖూ డె। మే సుం [illegible] నుమునొ [illegible] మ్ముల్ము వెన కానుకవె। ముస్తు గళి తని [illegible] జన [illegible] భుంగని
[illegible] నాన నిధాక [illegible] మెల యయి గా [illegible] క్కి న నే ।। [illegible] ।। [illegible] ఖు ని రం ధ ం మ వడి [illegible] యుం ప [illegible] భూ [illegible]। [illegible] రం ప్రు బరం ప లవె మర వర్లె [illegible] జిల్లు నె [illegible]।
[illegible] వము ల్మైల మనం ది [illegible] ఘూ [illegible] డ మ [illegible] యుం మెయు [illegible] లంకా పుర మొప మనొ ।। గ ।। వల [illegible] నా యు [illegible] మయ్య నికొల విగాం డు। [illegible] యుడ
[illegible] ఉ న [illegible] ము ధ ని రం భూ [illegible] యుజాం ద । మేఘు [illegible] కి ఖూ [illegible] యూ । [illegible] వెవడ్రి ంచ జేరిర [illegible] నీ వరనాయక యు [illegible] వాకొ వెల వె। నీ [illegible] లు కన నిం [illegible] లు కే
[illegible] బూ డ వము చుం నొ [illegible] మనుచుం। [illegible] మానిపొం రిత్తు [illegible] యూ ।। [illegible] ।। నిచెత్తు జాలని నీల కన్నుధి విల్లు [illegible] చుం చి
[illegible]। యుల రాం [illegible] మును [illegible] నిన। ఖరకేరా మును [illegible]। కైలాస మెత్తిన [illegible] నా [illegible]। [illegible] యుం చి

[illegible] న కు । శ్రీ రఘు [illegible] యుం బు లు గా [illegible] । [illegible] వ మొ తుం గా ము । [illegible] ము [illegible] ॥ [illegible] గ [illegible] :
[illegible] వివిశు [illegible] వె వి వ [illegible] న న । సి ధృ [illegible] ము ం దారకగ్గి నిం దకుం నొక్కిరి పి డె ల డె వ యూ [illegible] గా ము మెరుపు ఉ నిధి పు నె దుం గు దు నె పప నె యుం కి రి ॥ మ ॥ [illegible] నా [illegible] ము నె పం [illegible] ను లు [illegible]
[illegible] ం [illegible] ం బు ప్పై । డె గ న ం [illegible] ము న గ ఫు బు [illegible] త్రిం త్రి [illegible] పి ల్లి గి రిం [illegible] వ క ము న ల క్ష్మ [illegible] ల కి ల శొ ఘు [illegible] ర నా రా వ ము వే । ని గు డం [illegible] యు ర ము న పు [illegible] ను [illegible] దె గ రె వ [illegible]
[illegible] ॥ [illegible] షం [illegible] వి రు [illegible] ం బు [illegible] ము ము న । వ యు లు [illegible] ము [illegible] యు వ చే ం ని వా సం బు [illegible] కం [illegible] ని యు గ ల లు యు [illegible] । క ధు [illegible] ము [illegible]
[illegible] ము [illegible] వ ము నె రా ఫ్రె [illegible] రి [illegible] వ [illegible] ం బు ప [illegible] కం [illegible] నె [illegible] రవి పు గ వా [illegible] నె రి యు మె లు । ధ న ము వి దు [illegible] నె [illegible] । గ యు గు [illegible] న సా యు [illegible] యు వా
[illegible] నా [illegible] ము లు । గా రె [illegible] న [illegible] వి న [illegible] వ ము న వి నె ప [illegible] ము । గ [illegible] ము నె [illegible] నయ [illegible] ల యు పు [illegible] మం । [illegible] ద యు ము లు గ బా [illegible] న ము । [illegible]

[illegible] రీ [illegible] కే వవ [illegible] ఘన [illegible] లక్షింప [illegible] ధృతిని వనజేక్షు ణాలు గాత్రిపు యువత్తు రువాకియు [illegible] యంకని [illegible] ॥ ౯ ॥ గా ॥
గంయుయు [illegible] యుక్తా [illegible] కాంతలు [illegible] యుష్మ [illegible] తం [illegible] రియు [illegible] తోక్త విదియునొంతికె [illegible] ॥ స॥ నాంరు [illegible] నస్మె ఘునాఘు నగారుడి [illegible] నని [illegible]
[illegible] ఘనస్థాపి [illegible] నసా లు [illegible] [illegible] కాం [illegible] యుగ [illegible] యును [illegible] లుయు [illegible] యుం తలయు నవగు నాం యు [illegible] లయుంబు । గామునన్ [illegible]
[illegible] ంత్రి [illegible] ం [illegible] కేయునే [illegible] । వ [illegible] యుగ్గైకొనవు [illegible] నయ్యు । పగరు ఉవు గా [illegible] నెప [illegible] ని యుష్టు । తగ [illegible] విన [illegible] లక్షె [illegible] ం [illegible] యుష్ణ । వి
యం తిపదు [illegible] ం [illegible] ॥ [illegible] న వ రి క్ష వరి యున్నతం [illegible] యుక్తు [illegible] యుకె [illegible] నవలోకింకి ॥ [illegible] ॥ [illegible] యుకుం [illegible] యుక్తా [illegible]
[illegible] నవ [illegible] యుకు [illegible] న [illegible] యుష్మ [illegible] ంనేనార [illegible] గా [illegible] ం । [illegible] నె నగ లక్షా [illegible] నేకి [illegible] ॥ [illegible]

అనిన బ్ర[illegible] దేయుచుండగ [illegible] ||౫|| [illegible] రాజును [illegible] [illegible]

[illegible] | బవదా[illegible] [illegible] ధనుల [illegible] [illegible] వెవి [illegible] [illegible] | [illegible] [illegible] దెప్ప [illegible]

[illegible] ||౫|| యి [illegible] కనే వేవ [illegible] రాని [illegible] | [illegible] సమ [illegible] యీరాకు | ధాను లక్ష్మణ [illegible] వినుము || అని

[illegible] మునతు నింగ [illegible] || వ|| [illegible] నాడుల [illegible] లంకాపురంబు | తెగి యుండగా [illegible] వారి [illegible]

[illegible] | [illegible] [illegible] [illegible] భూతలంబు [illegible] రాజులు సా|| అని [illegible]

[illegible] [illegible] [illegible] | [illegible] [illegible] ||౬||

[illegible] | [illegible] [illegible] సా|| వ|| అని మెను దేవతాంగన [illegible] [illegible]

[illegible] | [illegible] ||

[illegible] || అ || [illegible]

[illegible] || వ || అవిగాంక్షరసంబు గానత్రి కంగు లు |

[illegible] ఇత్థంబున నెవెసి [illegible]

[illegible] || అ || మంయుంకి [illegible]

[illegible] || [illegible] || [illegible] || వ ||

[illegible] ॥ [illegible] నిశ్చయించి [illegible] గన్నెయు [illegible]

[illegible] గుమరుమ [illegible] । లాభ [illegible] ॥ [illegible]

[illegible] గవ్వి గాఁడె ॥ అని మరియు నిట్లనె ॥ [illegible] జీవనం [illegible]

[illegible] వపుడు గలండు [illegible] । [illegible] నందకుమా [illegible]

[illegible] గెలువగలకనేనన్న ॥ అని నందకుమా [illegible]

[illegible] ॥ [illegible] । [illegible] ఇలకున్న వాండు నేలగాండె । [illegible]

[illegible] ॥ [illegible] నింపి [illegible] ఉపవనం [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible] షు । నూని విల్లొనే గురు వి నస [illegible] యే । ద్వా మ సా౦ యుల (గ) ౦ [illegible] యునే । [illegible] యివ్వారి, సా శ్రి౦ చి త్రిశి, [illegible] ని రోచు ॥ ౯ ॥ వి [illegible]
[illegible] వి మారయూ ా పా౦ లయు౦ బుతే నడపి [illegible] ౦ త్త్ర [illegible] య౦ ఖునే [illegible] రుమ రా [illegible] ॥ [illegible] రి నే౦ వెస్త న [illegible] న ఖ షైూ [illegible] ౦ [illegible]
శగ శ్రైదా ా నికే । రా ా డే పూ ా ని థు య౦ [illegible] మ వా యువ డి శ్రైనే గ రవ౦ యునన్నే రా ా యున౦ । డే ద్వే స కొన్నే హ మ వ పెయి వి న య౦ [illegible] విహా౦ శ్రి౦ చి నసు ॥ శగ [illegible]
[illegible] దే నే దా మ మ స న మ౦ డ వు ల ౧ । డె గి యె డి వా ర వె ఖా ర౧ యు గ న్న యు ఉ యు శే యు నే [illegible] డి రొ యు ౦ డె నె ॥ గి ॥ వ యు రు మా మ పా ా [illegible] ఖాలు గొయు వ రు౦ గా । [illegible]
[illegible] డి యు శ్రి [illegible] । [illegible] డె యు న్నా శి వు నే డ నే త్త ఖ డి న । వీ ఉ ఖ యు తె న జ న న౦ [illegible] వి థు లూ ా ॥ వె ॥ రా ా వు న ర ఖు వ రు౦ ఉ (త) మ త్తు౦ ఘు నేు । వీ జ్ఞే గే రు౦ దు [illegible]
[illegible] మ౦ దు [illegible] యు నే వ [illegible] ౦ న [illegible] యు౦ ఉ౦ [illegible] యు వా మ ధ్ర౦ ఖ న ఉ వ డి న౦ మ న వ ఉ౦ జ యు౦ ఖ కే౦ ఖ గు । నై కవా౦ న వు౦ త్తు౦ ఘు మ కల న౦ ష్ట ర నె౦ ర బు చే న । ని పు దు ద్మ వరు వ్యు గా ల
న వి ౦ వి నా త్రై పా ా ర వి ఉ ల నే కు ల నే రా ా శి క౦ ఘు ల లో వు గు డె౦ స్త్రి నా శి౦ క । న త్రై ర౦ సు న వ శ్రి [illegible] రై ర౦ యు వ గ దు కి పె క్కో వె రి మ వి యు [illegible] పి నె పు మ దు కు శ్రి ల క ర కే పా

మానెత్తూరు పాయకె తెంచినని పురదారువంగూన పరింపి నీ యనె వారు యు యీ ంటు యిచ్చుట గా। బిభూ వరున నూరు రదారరచి రి నెత్తుర్తె గొడు రింపతి పతిం। బశి వాం డునెనె చిశి పం డుకొ [illegible] యు

లంకె చిత్రా॥ గీ॥ మదియు యిచ్చు దవిసి పొరె [illegible] న త యు। ద జికి నిబ దాహిటు యితె. రవెనని చును గవయు। న రులు స్తు పోలి యు బవయు నె ం ఢన ములవా తి। జుం పిపతి దమె మతో రిభం డు మా [illegible]

అనననుం ఢ కె [illegible] కా. యు కి ని కిం ఖిం [illegible] ॥ సువాం ఉన్ని రియు॥ శ॥ సురశెం బకవి నని శగా యుని। సుర గ గా యు లకెరద గూం ఉనిశదశినె ననె। బాశి గనిరయుదనె వ శివా। నె [illegible]

గిశ దయునె యు నరు లుంగి యు యుసు॥ వి॥ అనినవి నిమ వోచాం శవ్వం డుని। మవెళ యం డునని। ఘాం [illegible] ం డునని। వి యావాం [illegible] ంఢునని। నతిరా యుం డునని। యు వారా

ం డునని। [illegible] నకె యుం డునని। శర్త్రి నె యుం డునని। వ[illegible] వాం నసిం డనని। సుత్ర ఘ్నుం శిదునని। [illegible] తి [illegible] ం డునని। తిం [illegible] డునని। ననుమ వాళి తియు. మెరె వా

[illegible] గా యునిగు [illegible] వరాం [illegible] వి యు దెచ నిమ నారు లవానలు యుం డునని యు దుపు। [illegible] దుయు। చెరి

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
౬ [illegible]
[illegible]

[illegible] మ [illegible] యనె [illegible] | ప [illegible] బరివవం బు| [illegible] నా [illegible] || [illegible] ంవన్న [illegible] యుగె [illegible]
[illegible] యన్న [illegible] నికరయ [illegible] రఘువ్రులా|| [illegible]
[illegible] యసగి [illegible] బు [illegible] వెవమ [illegible] వివి| [illegible]
౨ [illegible] || అల్లివనమ్మ [illegible] యుబవలుని| [illegible] | నరియునా॰గా [illegible] యునవివి| [illegible]
౮ [illegible] | [illegible] | [illegible] యుకబుష్టె యుపలయునని నా|| [illegible]
[illegible] | [illegible] | [illegible]

[illegible] య యదా చ వివిధా [illegible] ॥ సంగా [illegible] మయురా [illegible] నె నిత్తె నా ౹ న ంగినె [illegible] సత్రి శం న [illegible] ప్పె [illegible]
వ నా చ్చొరి ం నా [illegible] ంయ నేల ంశ శిం వి శి ప [illegible] ల శ్రీ మా ౹ [illegible] ంచ వేశం డె కమ వం దం బూ ం [illegible]
ణ యదానమ ౹ న్నా డె నె కి నడ ంవ [illegible] వ లంబా గ సుయ స ॥ [illegible] సంవ నం [illegible] కి [illegible] ॥ శ ॥ [illegible] కి [illegible] లయ ౹ [illegible] తప ం బు వారు
[illegible] న వెం ం గు న [illegible] న [illegible] ణ నా ం [illegible] వెక [illegible] శి ఫం చసెయాగె [illegible] తె [illegible] ని తెం ॥ అ ॥ [illegible] వ [illegible] ని
[illegible] ౹ [illegible] ॥ [illegible] కి కా ం [illegible] ర కొ డ ల రా [illegible] ంం ౹ జా [illegible] లా [illegible] యం [illegible] ౹ [illegible] గ [illegible] వగ లాపె య న
[illegible] యాలు కాం [illegible] మ [illegible] న ం గు మా ౹ యా [illegible] ల రా కి [illegible] స నివి [illegible] ం [illegible] యి [illegible] యయి [illegible] నా ॥ [illegible] ॥ [illegible] ం నిధి లం [illegible] ం వి వని లం [illegible] [illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

౩

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

పలుకులు । మా ధూ[illegible] ఘుషించుచుండు । నల్లరం పవేవేడిం గగ[illegible] సేవకు నప్పనారా ॥ వ ॥ నాడు యుండు రగు వారిని । పయునె [illegible] నారత్న లని ఈయాగింపు పాని నారన [illegible] [illegible] దినప్పు

పా దికి [illegible] నయుపు [illegible] । వాని నంత్న సిలన్నె । అయి నాదగా నారవ శ్రావణాదిరాగవారాంబులు సేపి నీ । సు శే (పు) కినె [illegible] ంపాలతె తంగున మొరసి నేపు మా । తమ రమనె నేంబు యత్నా । గగ జగవ [illegible] గవాకేళ్ళ

ల । బలంబు యుండు పటన్న । గం శ్రీ పారావ నంద దాపల [illegible] । పానప్పుండు [illegible] సు నేను । సనేక భళ్ళా కయుధంబులలా । [illegible] గరకినిజ్జాంబ తండు యు సు (గి) వపుశ సనకిం బుగా నడు [illegible] పడ పెట్టింత

డిప నిధా పు యు నిపు లక్ష్మీకాయువ । రక్షుడిమి న (గి) ధా [illegible] ం । యు నవ [illegible] వు కి దిలు లరువది కోయు । రాయ వశ్ర బరి యున । పి [illegible] త్ర పేళి నాకెకిక్ [illegible] యు పొన పిలలాక్ష్ణ వవనేకి సకులాగ్ర కవంగయుం బానిచే

శి । కటిపుటుంభుంపు (బి) ళుంభు లుబరవత్నంబు నై యుట [illegible] యుంత్న లంవెలంగనుపు । నిలిక్రియుడ్డుంబు నకా వం తా గాంత్రి రాలు ఋయుంబునా ॥ వ ॥ విగిథ ములగోవి దూం లఘు గతి [illegible] తలపులు లలనాడు నావిరు ।

నా గడు దక్షవంగ్ని ఛక్షు పారుథ నా పగి ధుళ్ళు నా [illegible] శ్రీ రాజుపె । నా గల పు పట్టు వరిసము లనాపున్ లదిక్కెయు (వ) రియు నొక పె । యు గనడు వం [illegible] తాగాంబిరికథార్తి రుత్పొత్తు పు లాచ్ప నయున్న డెన్నై ॥ క ॥ ౧౧౧ ॥

అద నిరా పక యుళ్ళ నపి సు గ్ర సు రా నిళ్ళు । బయు యుక్తంగ పూశిబ యుయుత్రింగ్ర [illegible] నమ్మ [illegible] కవళ [illegible] యుప్ప । శ్రీ రు గెవె చితర గు [illegible] వె ॥ శ్రీ ॥ కేతు బంధనంబు సేయుచుండ

[illegible]

[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]